

SHRI SAI SAHASRANAMAVALI BOOK (INTRODUCED IN 1944,

SAIBABA'S 500 NAMES WITH MEANINGS IN HINDI LANGUAGE)

WRITTEN BY SHRI BV NARSIMHA SWAMI

TRANSLATED IN

TELUGU &ENGLISH FROM SANSKRIT

BY DR.TADEPALLI PATANJALI

శ్రీ షిరిడి సాయి నాథుని పాద పద్మములకు నమస్సులు.

బాబాకి సంబంధించిన 1000 పేర్లు (సహస్ర నామావళి) సంస్కృతంలోనుంచి తెలుగులోకి , ఇంగ్లీషులోకి అనువాదం చేయాలని ఒక ఆవేశాన్ని బాబా నన్ను అనుగ్రహించటానికి 2012లో కలిగించారు. ప్రతిరోజు ఒక నామాన్ని అనువాదంగా చేయాలని ఒక నియమంగా పెట్టుకొన్నాను. సాయి దయతో ఈ రోజుకి (14-07-2013) 511నామాలు పూర్తయ్యాయి. అందులో మొదటి 500 నామాలు

మొదటి భాగంగా భక్తులకు అందించాలని ఈ రూపంలో అందిస్తున్నాను. నా అనువాదంలో ఏదైనా పొరబాట్లు దొర్లితే నా దృష్టికి తీసుకువస్తే తప్పనిసరిగా సవరించుకొంటానని మనవి చేస్తున్నాను. ఒక్కొక్క నామంలో వివరణ అవసరమనిపించిన చోట కొందరి పుస్తకాలు, వెబ్సైట్లు ఉపయోగించుకొన్నాను. వాటిని ఆ సందర్భాలలో పేర్కొన్నాను. వారందరికి నా ధన్యవాదములు.

ఈ అజ్ఞానిచేత ఈ అనువాద సాహసకృత్యం చేయించిన బాబా కి మరోమారు నమస్సులు ధన్యవాదాలు తెలియ చేసుకొంటున్నాను. మీ అభిప్రాయాలకోసం ఎదురుచూస్తూ

డా.తాడేపల్లి పతంజలి

patanjali1576@gmail.com

001. ఓం శ్రీ సాయి అఖండ సచ్చిదానందాయ నమః

Om shri sai akhanda satchidanandaya namah.

One who is ever immersed in the undiminished and indivisible flow of bliss consciousness. Salutations to him.

ఎడతెగని సచ్చిదానంద స్వరూపునికి నమస్కారం.

సచ్చిదానందం అంటే సంపూర్ణ సమదృష్టి, ప్రశాంతత, స్వేచ్ఛ, ఆనందము (సత్+చిత్+ఆనందం = సచ్చిదానందం)కలిసిన ఒక అచేతన స్థితి. అదే సచ్చిదానందం.(మోక్షమని తాత్పర్యం)

002. ఓం శ్రీ సాయి అఖిల జీవ వాత్సల్యాయ నమః

Om shri sai akhila jiva vatsalayaya namah.

One who is very sympathetic in all living beings.hailings to him.

అన్ని జీవరాశులయందు దయ కలిగిన వానికి నమస్కారం.

003.ఓం శ్రీ సాయి అఖిల వస్తు విస్తరాయ నమః

Om shri sai akhila vastu vistaraya namaha.

One who is present in all .hailings to him.

అన్నింటిలో వ్యాపించిన సాయి భగవానునికి నమస్సులు.

004.ఓం శ్రీ సాయి అక్బరాజ్ఞాభి వందితాయ నమః

పండిత పామరుల చేత సమముగా నమస్కరింపబడిన సాయికి నమస్సులు.

Om shri sai akbarajñabhi vanditaya namaha.

Onewho is regard fully respectfully) complimented by both learned and ignorant people. Hailing to him.

005.ఓం శ్రీ సాయి అఖిల చేతన విస్తరాయ నమః

చైతన్యము కలిగిన అన్ని జీవరాశులయందు విస్తరించిన సాయికి నమస్కారం.

Om sri saayi akhila cetana vistaraaya nama@h

He is living in all sentient beings. Hailing to him.

006. ఓం శ్రీ సాయి అఖిల వేద సంప్రదాయ నమః

అఖిల వేద సంప్రదాయములకు మూలమైన ఆత్మ విద్యను భక్తులకు ప్రసాదించువానికి నమస్కారం

Om sree saayi akhila veda sampradaaya namaha

One who is the benefactor of true knowledge (atma-vidya).hailings to him

007. ఓం సాయి అఖిలాండేశ రూపేపి పిండే పిండే ప్రతిష్ఠాయితాయ నమః

ఈ ప్రపంచము ఒక అండము లాంటిది. జీవులు పిండము లాంటివారు. సాయి అండ రూపుడైనప్పటికీ , ప్రతి పిండములోనూ అనగా ప్రతి జీవ స్వరూపములోనూ ఉన్నాడని భావము

Om shri sai akhilaamdesa roopepi pimde pimde pratishtaayitaaya namaha.

One who is present in all places at the same time, (ubiquitous.).hailings to him.

08.om sri sai agrane namaha

One who show the way to devotees to salvation.

ఓం సాయి అగ్రణే నమః

తన భక్తులను అగ్ర పథమైన మోక్ష మార్గములో నడిపించే సాయికి నమస్కారం .

0009.om shri sai agryabhumne namah./

One who sustains this world in the form of shesha,diggaja etc./

ఓం శ్రీ సాయి అగ్ర్యభూమ్నే నమః

ఈ ప్రపంచమును అదిశేషుడు,దిగ్గజములు మొదలైన రూపములలో మోస్తున్న సాయి దేవునికి నమస్కారం.

౦౦1౦. ఓం సాయి అగణిత గుణాయ నమః/

లెక్కింపలేని గుణములుకల సాయికి నమస్కారం.

Om shri sai aganlta gunaya namah.

One who is holder of unnumbered divine attributes [the divine attributes are mercy, justice, power, wisdom, eternity,

కరుణ, నీతి, శక్తి, జ్ఞానము, నిత్యత్వము మొదలైనవి దేవుని యందు వుండే లెక్కింపలేని గుణములు .

11. ఓం శ్రీ సాయి అఘౌఘ సన్నివర్తినే నమః

పాప సమూహములను తొలగించే సాయికి నమస్కారం.

Om shri sai aghougha sannivartine namah.

One who is the destructor of whole mass of sins. (spiritual harm or evil;) hailings to him.

12. ఓం శ్రీ సాయి అచింత్యమహిమ్నేనమః

ఏ జ్ఞానముతో ఊహించనలవికాని మహిమ కలవానికి సాయికి నమస్కారం·

One who is non- ascertainable by any criteria of knowledge . hailings to him.

13. ఓం శ్రీ సాయిఅచలాయ నమః

స్థిరత్వం ఆకారముగా ఏర్పడిన పరబ్రహ్మానికి సాయికి నమస్కారం.

Om shri s a i acalaya namah.

One who is personification of sthira parabrahman. Hailings to him

14 ఓం శ్రీ సాయిఅచ్యుతాయ నమః

శాశ్వతుడై , ఏనాటికి నాశనంకాని శుభప్రదుడైన సాయికి నమస్కారం.

Om shri sai acuyutaya namah.

One who is forever auspicious and undecaying. Hailings to him

15. ఓం శ్రీ సాయి అజాయ నమః

ఏనాటికి పుట్టుక ఎరుగని సాయికి నమస్కారం.

Om shri sai ajaya namah

One who is unborn. Hailings to him

16. ఓం శ్రీ సాయి అజాత శత్రవే నమః

శత్రువంటే ఎరుగని . శత్రువు పుట్టని సాయికి నమస్కారం.

Om shri sai ajata s´atrave namah

One who does not have any foes. . Hailings to him

17.ఓం శ్రీ సాయి అజ్ఞాన తిమిరాంధకార చక్షురున్మీలన క్షమాయనమః

బ్రహ్మ జ్ఞానము తెలియ కుండాఅజ్ఞానమనే నేత్రరోగపు (=తిమిరము)చీకటిలో మూసుకుపోయిన కన్నులను వికసింపచేయు సాయికి అనగా ఆత్మ దర్శనము చేయించు సాయికి నమస్కారం. ·

Om shri sai ajñana timirandhaCaks. Urunmilanaks. Amaya namaha.

One who opens the internal eyes which are dusky, because of spiritual uneducatedness preventing the soul from realizing its identity with brahman.

18. ఓం శ్రీ సాయిఅజన్మ స్థితి నాశాయనమః

పున ర్జన్మను లేకుండా చేయు సాయికి నమస్కారం

Om shri sai ajanma stitina saya namah.

One who exterminates(destroys) the state of rebirth (a new entrance into a living form)

19. ఓం శ్రీ సాయి అణిమాది విభూషితాయ నమః

అణిమ మొదలైన ఎనిమిది సిద్ధులతో ప్రకాశించే సాయికి నమస్కారం

Om shri sai animadi vibhusitaya namah.

One who is adorned with ashta siddhis like anima etc.

20. ఓం శ్రీ సాయి అత్యున్నత ధునిజ్వాలామాజ్ఞ యైవ నివర్తకాయ నమః

తన ఆజ్ఞ చే అత్యున్నత శిఖరాలకు ఎగసిన ధునిని అణచిన సాయికి నమస్కారం

Om shri s a i atyunnata dhunijvalama jñaiva Nivartakaya namah.

By commanding, one who has repress (putdown) the fire of dhuni which has raised to the heights. Hailing to him.

21. ఓం శ్రీ సాయి అత్యుల్బణ మహా సర్పాదపి భక్తసురక్షిత్రే నమః .

బాగా అతిశయించిన (=అత్యుల్బణ)మహాభయంకరమైన విష సర్పాలనుండి కూడా తన భక్తులను రక్షించే సాయికి నమస్కారం.

Om sree saayi atyulbana mahaa sarpaadapi bhaktaSurakshitre namaha .

One who has preserved (protected) the devotees from most poisonous and fiery serpents. Hailing to him.

22. ఓం శ్రీ సాయి అతితీవ్ర తపస్తప్తాయ నమః .

అతితీవ్రమైన తపస్సుచే తపింపఁజేయఁబడినసాయికి నమస్కారం.

Om shri sai ati tivra tapastaptaya namaha.

One who incandescences(glows) brighttly because of very rigid penance.

23. ఓం శ్రీ సాయి అతినమ్ర స్వభావకాయ నమః .

మిక్కిలి వినయవంతుడైన సాయికి నమస్కారం..

Om shri sai ati namra svabhavakaya namah.

One who is the most meek(humble). Hailing to him.

24.ఓం శ్రీ సాయిఅన్నదాన నిష్ఠాయ నమః .

అన్నదానము చేయుటయందు దృఢ నిశ్చయము కలసాయికి నమస్కారం..

Om shri sai annadana sada nischitaaya namaha.

One who is fixed affection to feed the people. Hailing to him

25. ఓం శ్రీ సాయి అతిథి భుక్తశేష భుజే నమః .

అతిథులు తినగా మిగిలిన దానిని భుజించే సాయికి నమస్కారం.·

Om shri sai atithi bhukta sesha bhuje namah.

One who eats after feeding guests (=persons received & entertained in one's house.) Hailing to him

26. ఓం శ్రీ సాయి అదృశ్య లోక సంచారిణే నమః .

కనబడని లోకాలలో సంచరించే సాయికి నమస్కారం..

Om shri sai adrus ya loka sancarine namah.

One who wanders in various invisible universes . Hailing to him

27. ఓం శ్రీ సాయి అదృష్ట పూర్వదర్శిత్రే నమః .

భవిష్యత్తును దర్శించే సాయికి నమస్కారం..

Om shri sai adrusta purva darsitre namah.

One who apprehends the future. Hailing to him

28. ఓం శ్రీ సాయి అద్వైత వస్తు తత్త్వజ్ఞాయ నమః

అద్వైత తత్వము అనుభవ పూర్వకంగా తెలిసిన, తెలిపిన సాయికి నమస్కారం.. (ద్వైతము అంటే రెండు. అంటే ఆత్మ పరమాత్మ అని రెండులేకపోవడం అద్వైతము)

Om shri sai advaita vastu tatvajñaya namah.

One who affirms the doctrine of advaita (non-duality.)hailing to him

29. ఓం శ్రీ సాయి అద్వైతానంద వర్షకాయ నమః

అద్వైతానందాన్ని తనని నమ్ముకొన్న భక్తులకు కరుణామృత వర్షంలా ప్రసాదించే సాయికి నమస్కారం..

Om shri sai advaitananda varsakaya namah.

One who showers the rain of advaitananda (final truth). Hailing to him.

30. ఓం శ్రీ సాయి అద్భుతానంత శక్త్యై నమః

అద్భుతమైన ,అనంతమైన శక్తులు కలిగిన సాయికి నమస్కారం.

Om shri sai adbhutananta saktyai namaha.

One who possesses (hold) the endless superhuman powers. Hailing to him.

31. ఓం శ్రీ సాయి అధిష్ఠానాయ నమః

సర్వోన్నతుడైన సాయికి నమస్కారం..

Om shri sai adhisthanaya namaha.

One who commends all . Hailing to him.

32. ఓం శ్రీ సాయి అధోక్షజాయ నమః

అధోక్షజుడైన సాయికి నమస్కారం.. (జన్మవికృతి లేనందువల్ల అజుడు అనే పేరు, క్షయం లేనందువల్ల అధోక్షజుడు అనే పేరు వచ్చాయి.)

Om shri sai adhoksajaya namah.

One who is undecaying. Hailing to him.

33. ఓం శ్రీ సాయి అధర్మ తరుచ్ఛేత్రే నమః

అధర్మమనే చెట్టును నరికే (అనగా అధర్మమును తొలగించే వానికి) నమస్కారం..

Om shri sai adharma tarucchetre namah.

One who cuts the tree of injustice or iniquity (adharma)

34. ఓం శ్రీ సాయి అధియజ్ఞాయ నమః

యజ్ఞ పురుషుడైన సాయికి నమస్కారం

Om shri sai adhi yagnaaya namaha.

One who is the chief of sacrifice.(yagna). Hailing to him

35. ఓం శ్రీ సాయి అధిభూతాయ నమః

అధిభూతమనగా భూతములందెల్ల వర్తించుచుండు పరమాత్మ. అట్టి సాయికి నమస్కారం

Om shri sai adhi bhutaya namaha.

One who has evinced (manifested) himself as macrocosm(theuniverse). Eulogize to him.

36. ఓం శ్రీ సాయి అధిదైవాయ నమః

అధిదైవమనగా అధికుడైన పరమాత్మ. అట్టి సాయికి నమస్కారం

Om shri sai adhi daivaya namaha.

One who is the divinity (the supreme being)in all material objects.

37. ఓం శ్రీ సాయి అధ్యక్షాయ నమః

పనులను నియమించువాడు,ఇంద్రియములకు గోచరించువాడు అధ్యక్షుడు.. అట్టి సాయికి నమస్కారం

Om shri sai adhyaksaya namaha.

One who superintend s the merits and demerits of beings by applying due rewards accordingly.

38.ఓం శ్రీ సాయి అనఘాయ నమః

పాపము లేనివాడు/దోషములేనివాడు/విపత్తులేనివాడు/దుఃఖము లేనివాడు అనఘుడు. అట్టి సాయికి నమస్కారం

Om shri sai anaghaya namah.

One who is sinless (sin=guilt, criminality, spiritual harm or evil) hailing to him.

39. ఓం శ్రీ సాయి అనంత నామ్నే నమః

అనేక పేర్లు కలిగిన సాయికి నమస్కారం

om shri sai ananta namne namaha.

One who is worshiped by incalculable names .salute to him.

40 . ఓం శ్రీ సాయి అనంత భూషణాయ నమః

అనంత గుణములచే అలంకృతుడైన సాయికి నమస్కారం

Om shri sai ananta gun a bhusanaya namaha.

One who is having immeasurable supremacies. Salute to him.

41. ఓం శ్రీ సాయి అనంత మూర్తయే నమః

అనేక మూర్తులుగా ఈ ప్రపంచంలో ప్రకాశిస్తున్న సాయికి నమస్కారం

Om shri sai ananta murtaye namaha.

One who is having uncountable forms. Salute to him.

42. ఓం శ్రీ సాయి అనంతాయ నమః

శాశ్వతుడైన సాయికి నమస్కారం

Om shri sai anantaya namaha.

One who is eternal (the infinite being) salute to him.

43. ఓం శ్రీ సాయి అనంత శక్తి సంయుతాయ నమః

మహాశక్తి కలిగిన సాయికి నమస్కారం

Om shri sai anantasakti samyutaya namaha.

One who is almighty (all-powerful, omnipotent) salute to him

44. ఓం శ్రీ సాయి అనంతాశ్చర్య వీర్యాయ నమః

ఊహించటానికి అలవికాని అపరిమితమైన శక్తి కలిగిన సాయికి నమస్కారం

Om shri sai anantascarya viryaya namaha.

One who is with unlimited astonishing(marvelous) power

45. ఓం శ్రీ సాయి అనహ్లాక అతి మానితాయ నమః

అత్యధికులలో అత్యధికుడైన సాయికి నమస్కారం

Om shri sai anahalak atimanitaya namaha.

One who is the utmost (su-preme being) of supremes. Salute to him.

46. ఓం శ్రీ సాయి అనవరతసమాధిస్థాయ నమః

ఎప్పుడూ అష్టాంగములలో ఒకటయిన సమాధి (=మనోలయము) స్థితిలో ఉండే సాయికి నమస్కారం(అష్టాంగములు: యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి).

Om shri sai anavarata samadhisthaya namah.

One who is always in samaadhi state (=a state in which a yogi has withdrawn the whole of his consciousness inward, and is absorbed in the higher self.) Salute to him.

47. ఓం శ్రీ సాయి అనాథ పరిరక్షకాయ నమః

ఏ దిక్కు లేనివారిని రక్షించే సాయికి నమస్కారం

Om shri sai anatha pariraks akaya namaha.

One who is a angel (=guardian) of orphans. (=parentless). Salute to him

48. ఓం శ్రీ సాయి అనన్య ప్రేమ సంహృష్ట గురుపాద విలీన హృదే నమః

అనితరమైన , ఏకాగ్రమైన ప్రేమతో బాగా సంతోషంతో గురుశ్రేష్ఠుల యందు విలీనం చేయబడిన హృదయము కలవానికి నమస్కారం·

Om shri sai ananya prema samhrus ta gurupada vilinaHrude namah.

One whose heart is absorbed with supreme guru with sustained (unabated) love.

49. ఓం శ్రీ సాయి అనాదృతాష్ట సిద్ధ్యై నమః

ఆదరించని అష్ట సిద్ధులు కల సాయికి నమస్కారం*(అష్ట సిద్ధులు=1. అణిమ = చిన్నరూపము దాల్చుట

2. మహిమ = పెద్ద రూపము దాల్చుట 3. గరిమ = చాల బరువగుట

5. ప్రాప్తి = అనుకొన్న స్థాయికి చేరుట6. ప్రాకామ్యము = కోరినది పొందుట7. ఈశత్వము = పంచ భూతాల పై అధికారము సంపాదించుట (ప్రహ్లాదునివలె)8. వశిత్వము = ఇంద్రియములను లోబరచుకొని యిష్టార్థ సిద్ధి నొందుట.ఈ యెనిమిదింటిని అష్ట సిద్ధులు అందురు. ఎవ్వరీ అష్ట సిద్ధులను యోగ మార్గమున పొందగలుగుదురో వారు బ్రహ్మ స్వరూపమును పొందగలరు.)

Om shri sai anadrutasta sidhdhaye namah.

One who is unconsidered astasiddhis . Salute to him.

50. ఓం శ్రీ సాయి అనామయ పద ప్రదాయ నమః

అనామయము=ఆరోగ్యము ; పదము=స్థానము;

భవ రోగములులేని విశిష్టమైన స్థానాన్ని అనగా మోక్షాన్ని ప్రసాదించే సాయికి నమస్కారం

Om shri sai anamaya padapradaya namaha

One who bestows (=confers):the state which is free from bhavaroga (=links with samsaara).

51. ఓం శ్రీ సాయి అనాదిమత్పరబ్రహ్మణే నమః

నిత్య పరమాత్మ సాయికి నమస్కారం

Om shri sai anadimatparabrahmane namaha.

One who is eternal parabrahma. Salute to him.

52. ఓం శ్రీ సాయి అనాహత దివాకరాయ నమః

కొట్టబడని సూర్యుడైన సాయికి నమస్కారం(అనగా కాంతిలో సూర్యుని మించిన వాడని భావం)

Om shri sai anahata divakaraya namah.

One who is indomitable,(=not to be mastered) sun. Salute to him.

53. ఓం శ్రీ సాయి అనిర్దేశ్య వపుషే నమః

ఇది అని చెప్పలేని , నిర్దేశించలేని శరీరము గలసాయికి నమస్కారం

Om shri sai anirdes ya vapuse namaha.

One who cannot be known to others with simple body form .salute to him.

54. ఓం శ్రీ సాయి అనిమిషేక్షిత ప్రజాయ నమః

రెప్పలు ఆర్పని కన్నులతో నిరంతరం భక్తులను రక్షించే సాయికి నమస్కారం

Om shri sai animeseksita prajaya namah.

One who looks after devotees very watchfully, without closing his eyes.

55. ఓం శ్రీ సాయి అనుగ్రహార్త మూర్తయే నమః

ఆర్తులను రక్షించుట కొరకే అవతారం దాల్చిన సాయికి నమస్కారం

Om shri sai anugrahartha murtaye namaha.

One who has appeared in material form only to anoint(=bless)

56. ఓం శ్రీ సాయి అనువర్తిత వెంకుశాయ నమః

క్రమముగా తన గురువైన వెంకుశుని ఆజ్ఞ లు నెరవేర్చిన సాయికి నమస్కారం

Om shri sai anuvartita venkusaya namaha.

One who particularlly completed the orders of his master"venkusa"

Baba stayed with venkusa for 12 years. Because he received more attention from his master than the other disciples, the disciples became jealous and attempted to kill him by pummeling him with a brick. As the brick flew towards his head, baba called out his master's name and the brick miraculously stopped in mid-air thus baba's life was saved. Afterwards, the brick was given to baba as a gift by venkusa. It became baba's power object, which he used as a pillow and kept with him until the last days of his life.-from shirdi baba's childhood by yogi kaleswar

57. ఓం శ్రీ సాయి అనేక దివ్య మూర్తయే నమః

అనేక దివ్యాకారములు కలిగిన సాయికి నమస్కారం

Om shri sai aneka divya murtaye namaha.

One who has taken various supernatural, (superhuman,) forms.salute to him.

58. ఓం శ్రీ సాయి అనేకాద్భుత దర్శనాయ నమః

అనేకాద్భుతాలు ప్రదర్శించిన సాయికి నమస్కారం

Om sree saayi anekadbhuta darsanaya namaha..

One who displayed various wonderful supernatural events(wonders). Salute to him.

59. ఓం శ్రీ సాయి అనేక జన్మజం పాపం స్మృతిమాత్రేణ హారకాయ నమః

తన భక్తులకు అనేక జన్మలనుండి వచ్చిన పాపాలను తనను తలుచుకొన్నంత మాత్రముచే పోగెట్టెడి సాయికి నమస్కారం.

Om sri saayi aneka janmajam papam smrtimaatrena haarakaaya namaha.a

One who takes away the sins (paapamu) perpetrated(committed) by Devotees in previous births,just by memorializing "him"

60 . ఓం శ్రీ సాయి అనేక జన్మ వృత్తాంతం సవిస్తరముదీరయతే నమః

Om shri sai aneeka janma vrittantam

Savistaramudirayate namahaa.

One who specifies in detail the histroy of many pastBirths. Salute to him.

61. ఓం శ్రీ సాయి అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదారణాయ నమః

అనేక జన్మలనుండి క్రమముగా అంటిపెట్టుకొని వచ్చుచున్న కర్మ బంధములను తొలగించు సాయికి నమస్కారం.

Om sree saayi aneka janma sampraapta karmabandha vidaaranaaya namaha.a.

One who releases the devotees from the restraints (bondages)created on account of actions committed during various prior births. Salute to him

62. ఓం శ్రీ సాయి అనేక జన్మ సంసిద్ధ శక్తి జ్ఞాన స్వరూపవతే నమః .

అనేక జన్మలనుండి సంప్రాప్తించిన శక్తి జ్ఞానములచే విలసిల్లు సాయికి నమస్కారం

Om sree saayi aneka janma samsiddha sakti jnaana Svaroopavate namaha.a .one who is conferred with extreme knowledge, which is gainedthrough addition of tremendous energy from previous revelations. Salute to him

63. ఓం శ్రీ సాయి ఆంతర్బహిశ్చ సర్వత్ర వ్యాప్తాఖిల చరాచరాయ నమః

అంతటా వ్యాపించి యున్న సాయికి నమస్కారం

Om sree saayi antarbahis ca sarvatra vyaptakhilaCaracaraya namaha

One who is present in all places at the same time(ubiquitous.omnipresent). Salute to him

4. ఓం సాయి అంతర్హృదయ ఆకాశాయ నమః

అనంతత్వానికి నివాస స్థానమయిన సాయికి నమస్కారం·

Om sree saayi antarhrudayaakasaya namaha

One who is dwelling (an abode) of eternity. Salute to him

65. ఓం శ్రీ సాయి అంత్య కాలేపి రక్షకాయ నమః.

అంత్యకాలములోనూ రక్షించే సాయికి నమస్కారం.

Om sree saayi anta kalepi rakshakaaya namaha.a.

One who defends(guards) even at the time of death. Salute to him.

66. ఓం శ్రీ సాయి అంతర్యామినే నమః

అంతర్యామి యైన సాయికి నమస్కారం(అంతః - శరీరంలోపల, యామీ- ఎప్పుడూ సంచరించేవాడు' అని అర్థం. శరీరంలో స్పర్శరూపంగా, కన్నుల్లో దృష్టిరూపంగా, చెవిలో ధ్వనిరూపంగా, నాలుకలో రుచిరూపంగా... ఇలాగే కర్మేంద్రియాల్లో కూడ తానుగా ఉంటూ శరీరాన్ని నడిపించేవాడే అంతర్యామి. కనిపించే అన్ని పనుల్నీ కనిపించకుండా ఉంటూ చేసేవాడూ చేయించేవాడూ అంతర్యామి.)

Om sree saayi antaryamine namaha..

One who is antaryami.salute to him.

67. ఓం శ్రీ సాయి అంతరాత్మనే నమః

ప్రతి జీవిలోను అంతరాత్మగా ఉన్న సాయికి నమస్కారం

Om sree saayi antaraatmane namaha..

One who is the soul of every creature (being). salute to him.

68. ఓం శ్రీ సాయి అన్న వస్త్రే ప్సి త ప్రదాయ నమః

Om sree saayi anna vastrepsita pradaya namaha..

One who accomplishes the need of food-cloth and other aspirations. Salute to him.

69. ఓం శ్రీసాయి అపరాజిత శక్త్యై నమః

ఓటమి ఎరుగని శక్తికలిగిన సాయికి నమస్సులు. ·

Om shri sai aparajita s´aktyai namaha..

One who has unyielding (unconquerable) stamina(energy). Salute to him.

70. ఓం శ్రీసాయి అపరిగ్రహభూషితాయ నమః

దేహయాత్రకు కావలసిన దానికంటే ఎక్కువగా ఇతరులనుంచి స్వీకరించకపోవటం -అపరిగ్రహమంటారు. ఆ సుగుణముచే అలంకరింపబడిన సాయికి నమస్కారం.

Om sree saayi aparigraha bhus itaya namaha..

One who has relinquished(renounced) every possession except the necessities. salute to him.

71. ఓం శ్రీసాయి అపవర్గ ప్రదాత్రే నమః/

మోక్షమును ఇచ్చు సాయికి నమస్కారం./

om sree saayi apavarga pradatre namaha./

One who confers final beatitude. Salute to him

72. ఓం శ్రీసాయి అపవర్గ మయాయ నమః/

మోక్షస్వరూపుడైన సాయికి నమస్కారం./

Om sree saayi apavargamayaya namaha..

One who himself is final beatitude. Salute to him

http://www.htmlmarquee.com/colorful2.php

73. ఓం శ్రీసాయి అపాంతరాత్మరూపేన స్రష్టురిష్ట ప్రవర్తకాయ నమః/

బ్రహ్మ రూపముపొంది లోకములను సృష్టించు సాయికి నమస్కారం./

Om sree saayi apantharatmarupena srasturista pravartakaya namaha..

One who apparents himself as bramha and retains in manifold creation.salute to him.

74. ఓం శ్రీసాయి అపా వృ త కృ పాగరాయ నమః/

పాపములను కప్పి అందరిపై దయను చూపించు సాయికి నమస్కారం/

om shri sai apavruta kripgaraya namaha/one who self willingly covers all sins and showers commiseration(compassion)to all devotees. Salute to him.

75. ఓం శ్రీ సాయి అపరజ్ఞాన శక్తి మతే నమః/

నిర్గుణ బ్రహ్మాన్ని చెప్పేది పర విద్య .సగుణ బ్రహ్మాన్ని తెలిపేది అపర విద్య .నాలుగు వేదాలు ,శాస్త్రాలు ,మొదలైన వన్నీ అపర విద్యలు .వీనిలో శక్తిమంతుడైన సాయికి నమస్కారం./

Om shri sai aparajnaana saktimate namaha./.

One who is powerful as he holds aparavidya.(saguna brahma).salute to him.

76. ఓం శ్రీసాయి అపార్థివ దేహస్థాయనమః/ భూమి సంబంధమైనది పార్థివము. పార్థివము కానిది అపార్థివము. అటువంటి అపార్థివమైన (DIVINE)శరీరములో ఉన్న సాయికి నమస్కారం./

Om sree saayi aparthiva dehasthaya namaha..

One who is having spiritual body. Salute to him.

77. ఓం సాయి అపాంపుష్ప నిబోధకాయ నమః

యావత్ ప్రపంచాన్ని తన చూపులతో బోధించగల సాయికి నమస్కారం./

Om sree saayi apampus pa nibhodhakaya namaha..

"yo apaam pushpam vedaa pushpavaan bhavati", is the word of an ancient vedic seer. Whoever knows the flower of the water, is the possessor of the flower.) This has no literal meaning. The entire

universe appeared as water to the ancient indian seers. The lengthy hymn in the 29th anuvaka of the taittariya upanishat is:"aapovaa idagm sarvam vishvaa bhootanyaapaha..."all this is water-the entire creation-the living beings who have 'prana' the food that is 'anna',the chandas which are the metres,the jyothis-chakra th celestial world , the vedas, the gods-every thing is water. This very hymn, which is in literal language, is condensed by a seer into one word"apaam pushpam". (by gunturu seshendra sharma('poetics east and west' page no 4)one who preaches the meaning of vedas world .salute to him.

78. ఓం శ్రీసాయి అప్రపంచాయ నమః

అదృశ్య ప్రపంచాన్ని అభివ్యక్తీకరించే సాయికి నమస్కారం./

Om sree saayi aprapancaya namaha.

One who is manifestation of disappearances world. Salute to him.

79. ఓం శ్రీసాయి అప్రమత్తాయ నమః/. జీవులకు వారి వారి కర్మల ఫలితంగా ఫలితాలను అందించే విషయంలో జాగరూకత కలిగిన సాయికి నమస్కారం./

Om sree saayi apramattaaya namaha..

One who is always cautious (vigilant) while awarding the fruits for the previous birth actions in accordance with their entitlement.(=the state of being entitled.) salute to him.

80. ఓం శ్రీసాయి అప్రమేయ గుణాకారాయ నమః/.

'ఇంత' అని మితియేర్పరుప శక్యముకానిది, 'ఇది ఇట్టి' దని నిశ్చయింప శక్యముకానిది, సరిగా తెలిసికొన సాధ్యముకానిది అప్రమేయము. అటువంటి అప్రమేయ గుణములు తన ఆకారముగా కలిగిన-అనగా దేవుడైన సాయికి నమస్కారం./

Om sree saayi aprameya gunaakaraya namaha..

One who is measureless and is beyond cognition (=perception) through senses. Salute to him.

81 . ఓం శ్రీసాయి అప్రాకృత వపుషే నమః/.

అప్రాకృతమనగా 1.ప్రకృతి (మాయ) వలన గలుగనిది 2.స్వాభావికము కానిది3.అసామాన్యమైనది అని అర్థాలు. అటువంటి అప్రాకృత శరీరము ధరించిన సాయికి నమస్కారం./om shri sai aprakruta vapushe namaha..

One who have other than physical body.salute to him.

82. ఓం శ్రీసాయి అప్రాకృత పరాక్రమాయ నమః/.

అప్రాకృత పరాక్రమము కలిగిన సాయికి నమస్కారం./

(తనకు తానే అపరిమితమైన శక్తి విశేషాలు కలిగిన వాడు. ఇతరులద్వారా పొందినవాడు కాదని అప్రాకృత పరాక్రమవిశేషణానికి అర్థం)

Om shri sai aprakruta parakramaya namaha..

One who is having prodigious(= enormous)energy by himself, not caused by any other source.salute to him.

83. ఓం శ్రీసాయి అప్రార్థితేష్టదాత్రేనమః/.

మనం కోరకుండానే మనకు కావలిసినవి ప్రసాదించే సాయికి నమస్కారం.

Om sree saayi aprathitesta datre namaha..

One who accomplishes necessities without praying for the same. salute to him.

84. ఓం శ్రీసాయి అబ్దుల్లాది పరాగతాయేనమః/.

అబ్దుల్లా మొదలైన వారి సమూహమును(=పర) పొందబడినవాడు(=ఆగతము).అనగా అబ్దుల్లా మొదలైనవారితో కలిసి ఉన్న సాయికి నమస్కారం.

బాలాజీ పాటీలు నేవాస్కరు బాబాకు గొప్పభక్తుడు. ఇతడు శిరిడీలో బాబా యేయే మార్గములు ద్వారాపోయేవాడో వాటన్నింటిని తుడిచి శుభ్రము చేసేవాడు . అతని తరువాత రాధాక్రిష్ణమాయి అమె తరువాత అబ్దుల్లా అనే భక్తుడు చేస్తుండేవాడు . ('శ్రీ సాయిసచ్చరిత్రము' ముప్పదియైదవ అధ్యాయమునుండి)

Om shri sai abdulladi paragataye namaha..

One who is encircled (=surrounded) by abdulla & other devotees. Salute to him.

85. ఓం. శ్రీసాయి అభయం సర్వ భూతేభ్యో దదామీతి వ్రతినే నమః/.అందరికీ అభయము ఇచ్చే వ్రతము కలిగిన సాయికి నమస్కారం..

Om shri sai abhayam sarvabhutebhyo adaamitiVratine namaha..

One who has taken a asseverate.(vow) to protect all .salute to him.

86.ఓం శ్రీసాయిఅభిమానాతి దూరాయ నమః/

అహంకారమునకు దూరముగా ఉండే సాయికి నమస్కారం..

Om sree saayi abhimanatiduraya namaha..

One who is destitute of ego.salute to him.

87. ఓం శ్రీసాయిఅభిషేక చమత్కృతయే నమః/

అభిషేక సమయంలో చమత్కృతి చేసిన సాయికి నమస్కారం..

మధ్యాహ్నం ఆరతి అయిన తరువాత మేఘుడు బాబాని అభిషేకానికి రమ్మని కోరాడు.బాబా అతనితో షిరిడీలోని శివుని గుడిలో శివలింగానికి ఆ గంగాజలాన్ని పోయమని చెప్పారు. అప్పుడు మేఘుడు బాబాతో, తాను లింగానికి ప్రతిరోజూ అభిషేకం చేస్తున్నాననీ, బాబానే తను శివునిగా భావిస్తున్నందువల్ల, శివ భక్తులందరికీ శివరాత్రి పర్వదినం కాబట్టి తనను నిరాశపరచవద్దని చెప్పాడు.మేఘుడు బాబా శిరసు మీద నెమ్మదిగా నీరు పోయడం ప్రారంభించాడు కాని అతనికావిధమైన స్నానం తృప్తి కలిగించలేదు. అందుచేత తానన్ని రోజులుగా తన మనసులో ఆలోచించుకున్న విధంగా చేయడానికి నిర్ణయించుకున్నాడు. అతను హటాత్తుగా బకెట్లో మిగిలి ఉన్న నీటిని "హర హర మహాదేవ్" అంటూ బాబా శరీరం

మొత్తమంతా పోశాడు. తన కోరికను పూర్తిగా తీర్చుకున్నందుకు మేఘుడు ఉల్లాసంతో నాట్యం చేయడం మొదలు పెట్టాడు. కాని యిది యెంతోసేపు నిలవలేదు. తాను బాబా శరీరం మొత్తమంతా నీరు పోసినప్పటికీ, ఆయన తలమాత్రమే తడిసి మిగిలిన శరీరభాగం కఫ్నీతో సహా పొడిగా ఉందని అతనికి వెంటనే అర్థమయింది. అపుడు బాబా అతనితో "హే ! గంగ శివుని శిరసునుండి ప్రవహిస్తుందనీ, ఆయన మిగిలిన శరీరాన్ని తాకదనీ నీకు తెలుసా" అన్నారు(http://telugublogofshirdisai.blogspot.in/ సౌజన్యంతో)

Om sree saayi abhiseka camatkrutaye namaha..

One who has shown a wonder (a supernatural event)while executing 'abhisheka' to him.salute to him.

88. ఓం శ్రీసాయి అభీష్ట వర వర్షిణే నమః/

భక్తులకు వర్షంలా అడిగిన వరములు అధికంగా ఇచ్చే సాయికి నమస్కారం..

Om sree saayi abhis ta varavars ine namaha..

88.one who showers the rain of fulfillments (bestow liberally)on devotees (devout persons)salute to him.

89. ఓం శ్రీసాయి అభీక్ష్ణ దివ్య శక్తిభృతే నమః/

నిరంతర దైవ శక్తి ప్రపూర్ణుడైన సాయికి నమస్కారం..

89.om sree saayi abhikshna divyas akti bhrute namaha..

One who is acquiring eternal divineness.salute to him. salute to him.

90. ఓం శ్రీసాయి అభేదానంద సంధాత్రే నమః/ తరతమ భేదం లేకుండా అందరికీ ఆనందాన్ని ప్రసాదించే సాయికి నమస్కారం..

90.om sree saayi abhedananda sandhatre namaha..One who confers (give) inseparable beatitude (bliss) to all devotees without distinguishing.salute to him.

91. ఓం శ్రీసాయి అమర్త్యాయ నమః/శాశ్వతుడైన సాయికి నమస్కారం

om sree saayi amartyaya namaha.

One who is everlasting.salute to him.

92. ఓం శ్రీసాయి అమృత వాక్ సృతయే నమః/

తన ప్రసంగాలలో తీపిని దొరలించే సాయికి నమస్కారం

91.om sree saayi amrutavak srutaye namaha..

One who showers nectar (the drink of the gods)like sweet talkings.. Salute to him.

93. ఓం శ్రీసాయి అరవింద దళాక్షాయ నమః/పద్మపు రేకుల వంటి నేత్రములు కలిగిన సాయికి నమస్కారం

93.om sree saayi aravinda dalaksaya namaha.

One whose eyes similar to lotus leaves.salute to to him.

94. ఓం శ్రీసాయి అమిత పరాక్రమాయ నమః/

అమిత పరాక్రమము(=సామర్థ్యము) కలిగిన సాయికి నమస్కారం

om sree saayi amita parakramaya namaha.

One who is having unlimited ability.salute to him.

95. ఓం శ్రీసాయి అరిషడ్వర్గ నాశినే నమః/

శరీరమందుండుకామ ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యములనెడి ఆఱుగురు శత్రువుల సముదాయము అరిషడ్వర్గము. దీనిని నశింపచేసే సాయికి నమస్కారం

Om sree saayi arishad varga naasine namaha..

One who destroys six internal antagonists(foes) (kama, krodha. Lobha, moha, mada,maatsarya)salute to him.

96. ఓం శ్రీసాయి అరిష్టఘ్నాయ నమః/

అశుభములను తొలగించే సాయికి నమస్కారం

96.om sree saayi aristaghnaaya namaha.

One who is calamity less. Salute to him.

97. ఓం శ్రీసాయిఅర్హ సత్త మయే నమః/

సాత్వికానుభవము గల రూపముగల సాయికి నమస్కారం

Om sree saayi arhahsattamaye namaha.

One who is earmarked by true saatvik experience. Salute to him.

98. ఓం శ్రీసాయి అలభ్య లాభ సంధాత్రే నమః/(15-05-2012)

ఫలించని కోరికలను కూడా అనుగ్రహించే సాయికి నమస్కారం

om shri sai alabhyalaabha sandhaatre namaha

One who accomplishes absurd requirements.salute to shiridi sai.

99. ఓం శ్రీసాయి అల్పదాన సుతోషితాయ నమః/(16-05-2012)

స్వల్ప దానాలకు కూడా సంతోషించి తన భక్తులను అనుగ్రహించే సాయికి నమస్కారం

om sree saayi alpadaana sutosh itaaya namaha.

One who is very happy at small benevolences (alms)done by devotees. (votaries) salute to him.

100. ఓం శ్రీసాయి అల్లా నామ సదా వక్త్రే నమః/(19-05-2012)

అల్లా నామమును సదా జపియించే సాయికి నమస్కారం .(సాయి ఎప్పుడూ 'అల్లా మాలిక్' అనగా భగవంతుడే సర్వాధికారియని యనుచుండెడివారు.)

Om sree saayi allaanaama sadavaktre namaha.

One who lilts(=chants) always 'allah'.(god).salute to him.

101. ఓం శ్రీసాయి అలం బుధ్యా స్వలం కృతాయ నమః(20-05-2012)

బ్రహ్మ జ్ఞానముతో అలంకృతుడైన సాయికి నమస్కారం

Om sree saayi alambudhyaa svalamkrutaaya namaha..

One who is self adorned (=decorated) with the knowledge of predominant (=supreme). salute to him.

102. ఓం శ్రీసాయి అవతారిత సర్వేశాయ నమః(21-05-2012)

దేవతలకు దేవతగా అవతారమెత్తిన సాయికి నమస్కారం

Om sree saayi avatarita sarvesaaya namaha..

One who is an embodiment (=being manifested in a human body) of lord (=the supreme being)of lords. salute to him.

103. ఓం శ్రీసాయి అవధీరిత వైభవాయ నమః(22-05-2012)

వైభవములను తిరస్కరించిన సాయికి నమస్కారం

Om shri sai avadhirita vybhavaya namaha..

One who has scorned (=disregarded) all epicurismes(=luxuries).salute to him.

104. ఓం శ్రీసాయి అవలంబ్య పదాబ్జాయ నమః(25-05-2012)

అడుగు తీసి ఇంకొక అడుగు వేయటానికి ఇంకొకరి సహాయం తీసుకొన్న సాయికి నమస్కారం

Om shri sai avalambya padabjaya namaha..

One who has taken bedding (=support) of one leg to place another leg.

105. ఓం శ్రీసాయి అవలియేతి విశ్రుతాయ నమః(26-05-2012)

మార్మికంగా తన శుభాకాంక్షలను అందిస్తూ , తన కీర్తిని దిగంత పర్యంతం వ్యాపింపచేసిన సాయికి నమస్కారం

Om shri sai avliyeti visrutaya namaha..

One who desires (wishes) to be concealed, but his greatness is heard everywhere. Salute to him.

106. ఓం శ్రీసాయి అవధూతాఖిలోపాధ్యాయే నమః (27-05-2012)

కేవల బ్రహ్మనిష్ఠతో దండకమండలాదులను కూడ విడిచిపెట్టిన సన్న్యాసిని అవధూత అంటారు. అటువంటి అవధూతలందరికి గురువైన సాయికి నమస్కారం

Om sree saayi avadhutakhilopadhaye namaha..

One who is master of avadhuta.salute to him.

107. ఓం శ్రీసాయి అవిశిష్టాయ నమః (28-05-2012)

సర్వవ్యాపియైన సాయికి నమస్కారం

Om shri sai avisistaya namaha..

One who is ubiquitous.(=omnipresent.)Salute to him.

108. ఓం శ్రీసాయి అవశిష్ట స్వకార్యార్థే త్యక్త దేహం ప్రవిశవతే నమః (29-05-2012)

లోకోపకారం కోసం మిగిలిన స్వకార్యములకొరకు , విడిచిన దేహములో మరలా ప్రవేశించిన సాయికి నమస్కారం .

Om shri sai avasis ta svakaryarthe tyakta deham pravis. Tavate namaha..

One who has entered his own body again, to complete the left over work for devotees.salute to him.

109. ఓం శ్రీసాయి అవాక్పాణి పాదోరవే నమః (30-05-2012)

ఖండ యోగము చేసే సాయికి నమస్కారం

తన శరీర అవయవాలనుఖండించి వేరుగా ఉంచడాన్నే "ఖండయోగం" అంటారు. బాబా ఈ ఖండ యోగం చేసే వారు. ఒక రోజు రాత్రి బాబా తమ శరీర అవయవాలన్నిటిని మసీదులోని వేరు వేరు స్థలాలలో ఉంచారు.ఈ సంగతి తెలియని అప్పాభిల్ అనేవాడు మసీదుకు వెళ్లి చెల్లా చెదురుగా పడి ఉన్న అవయవాలను చూసి హడలిపోయాడు.మర్నాడు శ్రీ సాయిబాబా గద్దె మీద సజీవంగా సర్వాంగసుందరంగా దర్శనమివ్వగా చూసి ఆశ్చర్య పోయాడు. జరిగిన విషయం అందరికి చెప్పాడు. (సాయి చరిత్ర నుండి) .

Om shri sai avakpani padorave namaha.

One who is distinguished practioner of 'khanda yoga'.salute to him.

110 .ఓం శ్రీసాయి అవాఙ్మానస గోచరాయ నమః (31-05-2012)

వాక్కుకి, మనస్సుకి లభించని దివ్యాకృతిగల అంతర్యామి సాయికి నమస్కారం

Om shri sai avangamanasa gocaraya namaha..

One who is an antaryami.salute to him.

111. ఓం శ్రీసాయి అవాప్త సర్వ కామోపి కర్మణ్యేవ ప్రతిష్టితాయ నమః (1-06-2012)

ఉన్నతమైన యోగ దశను అందుకొన్నప్పటికీ భక్తుల కొరకు కర్మావతారము దాల్చిన సాయికి నమస్కారం.

Om shri sai avapta sarva kamopi karmanyeva Pratis titaya namaha..

One who has obtained highest spiritual level and has disclosed in this form only for the well-being of devotees.salute to him.

112. ఓం శ్రీసాయి అవిచ్ఛిన్న అగ్ని హోత్రాయ నమః (2-06-2012)

అవిచ్ఛిన్నంగా వెలిగే అగ్ని హోత్రం కల (ధుని) సాయికి నమస్కారం

Om shri sai avicchinnagnihotraya namaha.

One who offers offering to dhuni always salute to him.

113. ఓం శ్రీసాయి అవిచ్ఛిన్న సుఖ ప్రదాయ నమః (3-06-2012)

నమ్మిన భక్తులకు నిరంతరం సుఖాన్ని ప్రసాదించే సాయికి నమస్కారం

Om shri sai avicchinna sukhapradaya namaha..

One who gives ease & happiness to devotees perpetually. Salute to him.

114. ఓం శ్రీసాయి అవీక్షిత దిగంతస్థ ప్రజాపాలన నిష్ఠితాయ నమః (4-06-2012)

దృశ్యమాన జగత్తుకు కనబడని జీవులను కూడా రక్షించే సాయికి నమస్కారం· ·

Om shri sai aveeksita digantastha prajapalana nisthitaya namaha..

One who is concerned in preserving (=protecting) all including those who are beyond this perceptible (=visible)universe.

115. ఓం సాయి అవ్యాజ కరుణా సింధవే నమః (05-06-2012)

కారణమేమి లేకుండానే అందరి మీద దయ చూపించే సాయికి నమస్కారం.·

Om shri sai avyaja karunasindhave namaha..

One who is an ocean of commiseration(mercy) without reason. Salute to him.

116. ఓం సాయి అవ్యాహతేష్టి దేశగాయ నమః (06-06-2012)

నిరాటంకముగా అందరి కోరికలను తీర్చే సాయికి నమస్కారం.

Om shri sai avyahatesti desagaya namaha..

One who fulfills wishes unresistedly. (=unopposed).salute to him.

117. ఓం సాయి అవ్యాహృతోపదేశాయ నమః (07-06-2012)

పలుకకుండానే నిరాటంకముగా ఉపదేశములు చేసే సాయికి నమస్కారం.(అవ్యాహృతము=పలుకబడని)

Om shri sai avyahrutopadesaya namaha.

One who teaches unopposed without speaking. Salute to him.

118. ఓం సాయి అవ్యాహత సుఖ ప్రదాయ నమః (08-06-2012)

తనన్ను నమ్ముకొన్న భక్తులకు వ్యర్థము కాని వరములిచ్చే సాయికి నమస్కారం.(వ్యాహతము= వ్యర్థము)

Om shri sai avyahata sukhapradaya namaha.

One who grants comforts not opposed.salute to him.

119. ఓం సాయి అశక్య శక్య కర్త్రే నమః (09-06-2012)

అధ్యాత్మిక రంగంలో అశక్తులైన వారిని శక్తులుగా చేసే సాయికి నమస్కారం.

Om shri sai asakyasakyakartre namaha.

One who transmutes (=converts) debilitated (=weaker)person as strong person (spiritually).

120. ఓం సాయి అశుభాశయ శుద్ధీకృతే నమః (10-06-2012)

పాపిష్టి ఆలోచనలను శుద్ధి చేసే (తొలగించే) సాయికి నమస్కారం.

Om shri sai asubhaasaya suddhikrute namaha..

One who cleanses (=purifies)the vicious thoughts & wishes.salute to him.

121. ఓం సాయి అశేష భూత హృతస్థాణవే నమః (12-06-2012)

చరాచర ప్రపంచములోని ప్రతి చోటా శాశ్వతముగా , స్థిరముగా నెలకొని యున్న సాయికి నమస్కారం.

Om shri sai asesa bhutahrut sthanave namaha..

One who is everlasting established in everybeing.salute to him.

122. ఓం సాయి అశోక మోహ శృంఖలాయ నమః (13-06-2012)

శోక, మోహపు సంకెళ్ళు లేని సాయికి నమస్కారం.

Om shri sai asoka mohasrunkhalaya namaha..

One who is free from chains of affliction(=sorrow) and folly (=infatuation). Salute to him.

123. ఓం సాయి అష్టైశ్వర్య యుత త్యాగినే నమః (14-06-2012)

అష్టైశ్వర్యములు విడిచిన సాయికి నమస్కారం.

Om shri sai astaisvaryayuta tyagine namaha..

One who has give up(forsaken) all wealth. Salute to him.

124. ఓం సాయి అష్ట సిద్ధి పరాఙ్ముఖాయ నమః (15-06-2012)

అష్ట సిద్ధుల యెడ విముఖత్వము కలిగిన సాయికి నమస్కారం.

లఘు వివరణ:

మోక్షమార్గాన ప్రయాణించే వాడిని , పక్కదోవపట్టించి, పతనావస్థకు అష్టసిద్ధులు గురి చేస్తాయి. అందుకే బ్రహ్మమును గుర్తించే విషయంలో అష్టసిద్ధులను చూపించటం ముఖ్యం కాదని జ్ఞానమే పరబ్రహ్మమును గుర్తిస్తుందని సాయి ప్రబోధం.

అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం , వశిత్వం – అనే ఎనిమిదీ అష్టసిద్ధులు.

Om shri sai astasiddhi paranmukhaya namaha..

One who has rejected the glory of 'ashtasiddhi'.salute to him.

125. ఓం సాయి అసంగ యోగ యుక్తాత్మనే నమః (16-06-2012)

ఒక్కొక్క సారి అన్ని విషయాలలోను తటస్థంగా, నిర్లిప్తంగా ఉండే సాయికి నమస్కారం.

Om shri sai asangayoga yuktatmane namaha.

One who is united with separating (detachment.) Salute to him.

126. ఓం సాయి అసంగ దృఢ శస్త్ర భృతే నమః (17-06-2012)

అసంగత్వాన్ని (అన్ని విషయాలలోను తటస్థంగా, నిర్లిప్తంగా ఉండే ధోరణి)శస్త్రంగా దాల్చిన సాయికి నమస్కారం.

Om shri sai asanga drudhasastrabhrute namaha..

One who is having solidly(firmly) the separating (detachment) as his weapon. Salute to him.

127. ఓం సాయి అసంఖ్యేయావతారేషు ఋణానుబంధి రక్షితాయ నమః (18-06-2012)

అనేకానేక అవతారములు దాల్చి ఋణాను బంధంతో జన్మలు ఎత్తుచుండే భక్తులను రక్షించే సాయికి నమస్కారం.

Om shri sai asankhyeyavataresu runanubandhi Raksitaya namaha..

One who guards(protects) devout persons (devotees), by taking innumerable avatars. Salute to him.

128. ఓం సాయి అహంబ్రహ్మ స్థిత ప్రజ్ఞాయ నమః (19-06-2012)

అహం బ్రహ్మ భావనలో ఉన్న ప్రజ్ఞ కలిగిన - -అనగా నిరంతరం బ్రహ్మానందం అనుభవించే సాయికి నమస్కారం.

(ఈ ప్రపంచ నిర్మాణానికి కావలసిన మూల పదార్థాలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటికీ గూడా మూలకారణమైన వస్తువే బ్రహ్మం. ఆ బ్రహ్మము ఎవరో కాదు నేనే-అహం బ్రహ్మే - అనే బ్రహ్మానంద భావనలో సాయి నిరంతరం ఉన్నారని భావం)

Om shri sai aham brahma sthitaprajnaya namaha..

One who is in the state of highest degree of happiness (beatitude) as he knows that 'self-is-brahman'.

129. ఓం సాయి అహంభావ వివర్జితాయ నమః (20-06-2012)

అహం భావాన్ని వదిలిన సాయికి నమస్కారం

Om shri sai aham bhava vivarjitaya namaha..

One who has eschewed (keep clear of)egoism. Salute to him.

130. ఓం సాయి అహం త్వం చ త్వమేవాహమితి తత్వ ప్రబోధకాయ నమః (21-06-2012)

నువ్వే నేను, నేనే నువ్వని తత్వాన్ని ప్రబోధించే సాయికి నమస్కారం·

Om shri sai aham tvam ca tvamevahamiti tatva Prabhodhakaya namaha..

One who has inculcated (preached) that 'self ' (my)is 'thou'(you) & 'thou' is 'self '.

131.ఓం సాయి అహేతు కృపాసింధవే నమః (22-06-2012)

కారణము లేకుండానే అందరిపై దయ చూపించే సాయికి నమస్కారం

Om shri sai ahetuka krupa sindhave namaha..

One who is the ocean of tenderness.without any reason.salute to him.

132. ఓం సాయి అహింసా నిరతాయ నమః (23-06-2012)

అహింసను ఆచరించుట యందు ఆసక్తి కలిగిన సాయికి నమస్కారం

Om shri sai ahimsa nirataya namaha..

One who pursues the principle of non-violence.

133. ఓం సాయి అక్షీణ సౌహృదాయ నమః (24-06-2012)

నిరంతరం క్షయించని సహృదయము కలిగిన సాయికి నమస్కారం

Om shri sai aksina sauhrudaya namaha.

One who is having non- decreaseing , affectionate. Friendship.salute to him.

134. ఓం సాయి అక్షయాయ నమః (25-06-2012)

ఏనాడు నశించని సాయికి నమస్సులు.

Om shri sai aksayaya namaha..

One who is an exhaustless (unending) salute to him.

135. ఓం సాయి అక్షయ సుఖ ప్రదాయ నమః (26-06-2012)

స్థిరమైన సుఖ సంతోషాలను ఇచ్చే సాయికి నమస్సులు.

Om shri sai aksaya sukha pradaya namaha..

One who bestows (gives) unending comforts. Salute to him.

136. ఓం సాయి అక్షరాదపి కూటస్థాత్ ఉత్తమ పురుషోత్తమాయ నమః (27-06-2012)

అక్షరమైన బ్రహ్మము నుండి , ఎల్లకాలమునొక్క రూపయి యుండు (ఆకాశాదికము)కూటస్థము వరకు ఉత్తమ పురుషుడైన సాయికి నమస్సులు.

Om shri sai aksaradapi kutasthaduttama Purusottamaya namaha..

One who is a great person among indestructible beings.

137. ఓం సాయి ఆఖు వాహన మూర్తయే నమః (28-06-2012)

వినాయకుని స్వరూపమైన సాయికి నమస్సులు.

(ఆఖువాహనుడు= ఎలుక వాహనముగా గలవాడు)

Om shri sai akhu vahana murtaye namaha..

One who has mouse as his vehicle (lord ganapathi).salute to him.

138. ఓం ఆగమాద్యంత సన్నుతాయ నమః (29-06-2012)

ఆగమములు, వేదములలో కొనియాడబడిన సాయికి నమస్సులు.

(ఆగమము=దేవపూజా విధానమును తత్సంబంధి విషయములను తెలుపునట్టి శాస్త్రము)

Om shri sai agamadyanta sannutaya namaha..

One who is acclaimed (praised) by all divine scriptures including vedas. Salute to him.

139. ఓం ఆగమాతీత సద్భావాయ నమః (30-06-2012)

ఆగమములు కూడా సంపూర్ణంగా వివరించలేని సాయికి నమస్సులు.

(ఆగమము=దేవపూజా విధానమును తత్సంబంధి విషయములను తెలుపునట్టి శాస్త్రము)

Om shri sai agamatita sadbhavaya namaha..

One who is pure entity , which is unaccountable even by agamas

140. ఓం శ్రీ సాయి ఆచార్య పరమాయ నమః (01-07-2012)

ఆచార్యులలో సర్వ శ్రేష్ఠుడైన సాయికి నమస్సులు.

(ఆచార్య పదానికి అర్థాలు

1. వేదవ్యాఖ్యానము చేయువాడు.2. వేదాధ్యయనము చేయించువాడు.3. యజ్ఞాదులందు కర్మోపదేశికుడు.4.

ఉపాధ్యాయుడు, గురువు.5. ఏదైన ఒక విషయమున నిశిత పాండిత్యము గలవాడు)

One who is chief (=supreme) among spiritual heads (aacharyas).salute to him.

141. ఓం శ్రీ సాయి ఆత్మానుభవ సంతుష్టాయ నమః (02-07-2012)

ఆత్మానుభవ సంతుష్టుడైన సాయికి నమస్సులు.

Om shri sai atmanubhava santustaya namaha..

One who is in bliss(= highest degree of happiness, beatitude) having experienced the su-preme' spirit. Salute to him.

142. ఓం శ్రీ సాయి ఆత్మ విద్యా విశారదాయ నమః (03-07-2012)

ఆత్మ విద్యలో విశారదుడైన సాయికి నమస్సులు.

(ఏది తెలుసుకొంటే ఇక తెలుసుకోవలసింది ఏమీ ఉండదో అదే ఆత్మ అని "కేనోపనిషత్తు" .ఈ ఆత్మ విద్య తెలుసుకోవటం చాలా కష్టం. అందులో పండితుడు సాయి అని భావం.)

Om sree saayi atma vidya visaradaya namaha..

One who has knowledge of su-preme' spirit in entirety.salute to him.

143. ఓం శ్రీ సాయి ఆత్మానంద ప్రకాశాయ నమః (04-07-2012)

ఆత్మానందంతో ప్రకాశించే సాయికి నమస్సులు.

Om shri sai atmananda prakasaya namaha..

One who is shinning because he is delighting in the su-preme' spirit . Salute to him.

144. . ఓం శ్రీ సాయి ఆత్మైవ పరమాత్మ దృశే నమః (05-07-2012)

ఆత్మను పరమాత్మగా సందర్శించిన సాయికి నమస్సులు.

(త్రిగుణాలు(సత్వ రజస్తమో గుణాలు) కల్పిస్తున్న మోహం నుంచి బయటపడి తన అసలు స్వరూపమైన ఆత్మను, పరమాత్మగా గుర్తించి తన స్వస్వరూప స్థితికి చేరుకోవటం యోగం ద్వారా సాధ్యం. శ్రీ సాయి అది సాధించారని ఈ నామ భావం.)

Om shri sai atmaiva paramatma druse namaha..

One who sees atman (self) as brahman. Salute to him.

145. ఓం శ్రీ సాయి ఆత్మైక సర్వ భూతాత్మనే నమః (06-07-2012)

ప్రతి జీవిలోను తనను సందర్శించిన సాయికి నమస్సులు.

Om shri sai atmaika sarva bhutatmane namaha..

One who sees self in every- creature.salute to him.

146. ఓం శ్రీ సాయి ఆత్మారామాయ నమః (07-07-2012)

తన యందు తాను (ఆత్మయందు) నిరంతరం ఆనందించే సాయికి నమస్సులు.

Om shri sai atmaramaya namaha..

One who is delighting in one's self(atma). Salute to him.

147. ఓం శ్రీ సాయి ఆత్మవతే నమః (09-07-2012)

తన్ను తానెరిగిన ఆత్మజ్ఞానముకల సాయికి నమస్సులు.

Om shri sai atmaramaya namaha..

One who knows himself . Salute to him.

148. ఓం శ్రీ సాయి ఆదిత్య మధ్య వర్తినే నమః (10-07-2012)

సూర్య మండలపు మధ్యలో ఉన్న సాయికి నమస్సులు.

Om shri sai aditya madhyavartine namaha..

One who is disseminated in the central

Portion of a sun. Salute to him.

149. ఓం శ్రీ సాయి ఆది మధ్యాంత వర్జితాయ నమః (11-07-2012) మొదలు, మధ్య, తుది లేని సాయికి నమస్సులు.

Om shri sai adimadhyanta varjitaya namaha..

One who is not having either beginning, medial.

or the end. Salute to him

150. ఓం శ్రీ సాయి ఆనంద పరమానందాయ నమః (12-07-2012)

తనకు తానే ఆనందము మరియూ పరమానందము అనుభవించు సాయికి నమస్సులు

(ఆనందములు అయిదు.1.విషయానందము2. యోగానందము3. అద్వైతానందము4. విదేహానందము5. బ్రహ్మానందము

నీ ఆనందాన్ని నలుగురికీ పెంచిపెడితే అదే పరమానందము)

Om shri sai ananda paramanandaya namaha..one who is "gladness (happiness)" & also "beatitude(bliss)" by himself. Salute to him.

151. ఓం శ్రీ సాయి ఆనంద ప్రదాయ నమః (13-07-2012)

ఆనందమును ప్రసాదించే సాయికి నమస్సులు

(ప్రపంచం అనగా మన ఆలోచన మాత్రమే.ఆలోచనలులేన్నపుడు ప్రపంచము ఉండదు,అప్పుడు మన మనస్సు ఆనందాన్ని అనుభవిస్తుంది;తిరిగి ఆలోచనలు మొదలు అయినప్పుడు మన మనస్సు బాధ పడుతుంది.ఇది మనం రోజు అనుభవిస్తాము.గాడ నిద్రలో చాల సంతోషంగా ఉంటాము అప్పుడు ఈ ప్రపంచము ఉండదు. Source: happiness and the art of being book Which is a layman's introduction to the philosophy and practice of the spiritual teachings of bhagavan sri ramana by michael james)

Om shri sai ananda pradaya namaha..

One who confers anamda upon devotees.salute to sai bhagavan .

152. ఓం శ్రీ సాయి అనాకమాదృతాజ్ఞాయ నమః (14-07-2012)

విచారాలకు, అనుబంధాలకు దూరంగా ఉండే సాయికి నమస్కారం.

Om sree saayi anakamadrutajnaya namaha..

One who is free from chains of fidelities(attachments) and afflictions(sorrows). Salute to sai bhagavan.

153. *ఓం శ్రీ సాయి అనతావన నివృత్తయే నమః* (15-07-2012)

భక్తి పూర్వకమైన వినయముగల భక్తుల కష్టములను నివారించు సాయికి నమస్కారం.

Om shri sai anatavana nivrutaye namaha..

One who averts sorrows of those who renders reverential (respectful) hailing.

154. ఓం శ్రీ సాయి ఆపదామపహర్త్రే నమః (16-07-2012)

ఆపదలను నశింపచేయు సాయికి నమస్కారం.

Om shri sai aapadamapahartre namaha..

One who quenches the adversities.

155. ఓం శ్రీ సాయి ఆపద్బాంధవాయ నమః (17-07-2012)

ఆపదలయందు రక్షించు చుట్టమైన సాయికి నమస్కారం.

Om shri sai apatbandhavaya namaha..

One who is relative to those in adversities.SALUTE TO HIM.

156. ఓం శ్రీ సాయి ఆఫ్రికాగత వైద్యాయ పరమానంద దాయకాయ నమః (18-07-2012)

అఫ్రికా దేశానికి సంబంధించినవైద్యునికి ఆనందం కలిగించిన సాయికి నమస్కారం.

Om shri sai afrikagata vaidyayapa ramanandadayakaya namaha..

One who has given delight(ananda) to the docter from africa.salute to sai bhagavan

Detais of africa doctor

At malegaon (dt. Nasik) there lived a doctor (qualified and degree-holder). His nephew suffered from an incurable disease - tubercular bone-abcess. The doctor himself and his brothers, the medical practitioners, tried all sorts of remedies and even an operation. There was no relief and there was no end to the little

boy's suffering. Friends and relations advised the parents of the boy to seek divine aid and recommended them to try sai baba, who was known to have cured such incurable cases by his mere glance. The parents, therefore, came to shirdi. They prostrated themselves before baba, placed the boy before him and pleaded humbly and respectfully, and implored him to save their son. The merciful baba comforted them saying "those who resort to this masjid shall never suffer anything in this life and to the end of time. Be now care-free. Apply udi on the abcess and within one week he will recover. Believe in god. This is no masjid, but dwarawati. He who steps here will soon get health and happiness and his sufferings will come to an end". The boy was made to sit before baba, who moved his hands on the affected part and cast his loving glances on him. The patient was pleased and with the application of the udi, he began to recover, and was all right after some days. The parents then left shirdi with their son, thanking baba for the cure, which was effected by udi and baba's gracious looks.

After knowing this, the doctor, the uncle of the boy became wonder-struck and desired to see baba while he was on his way to bombay for some business; but at malegaon and manmad somebody spoke to him against baba and poisoned his ears. He therefore, dropped the idea of visiting shirdi and went to bombay direct. He wanted to spend the rest of his leave at alibag, but at bombay he heard three successive nights, a voice crying out,"still you disbelieve me?". Then the doctor changed his mind and resolved to go to shirdi. He had to attend in bombay to a case of infectious fever, which showed no signs of abatement soon. So he thought that his shirdi trip would be postponed. He however proposed a test in his mind and said,"if the patient gets all right today, i start for shirdi tomorrow." the wonder is that exactly at the time when the determination was taken, the fever began to abate and the temperature became normal. Then he went to shirdi as per his determination, took baba's darshan and prostrated himself before him. Baba gave him such experiences that he became his devotee. He stayed there for four

days and returned home with baba's udi and blessings. Within a fortnight he was transferred on promotion to bijapur. His nephew's case gave him an opportunity for seeing baba and this visit engendered in him a neverfailing love for the saint's feet.

(courtesy: shri sai satcharitra chapter 34)

157. ఓం శ్రీ సాయి ఆయురారోగ్య దాత్రే నమః (19-07-2012)

ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించే సాయికి నమస్కారం.

Om shri sai ayurarogya datre namaha..

One who gives lifetime, (vital power) & good health (convalescence).salute to sai bhagavan.

158. ఓం శ్రీ సాయి ఆర్త త్రాణ పరాయణాయ నమః (20-07-2012)

(ఆర్తము=1.దుఃఖము నొందినది.2. నొప్పింపబడినది.3. రోగము గలది.

త్రాణ=రక్షణము;పరాయణము= ఆశ్రయము)

దుఃఖము నొందిన, నొప్పింపబడిన మరియూ రోగము గల ఆర్తులకు , రక్షణ కలిగిస్తూ ఆశ్రయమైన సాయికి నమస్కారం

Om shri sai artatrana parayanaya namaha..

One who looks after those in deep grief , afflict, distemper with distress. Salute to sai bhagavan.

159. . ఓం శ్రీ సాయి ఆరోపణాపవాద్వైశ్చ మాయా యోగ వియోగ కృతే నమః (21-07-2012)

(01.ఆరోపణ=లేనిది మోపుట 2.అపవాదు=నింద

మాయవలన ఆరోపణలు, నిందలు వస్తుంటాయి. ఇది తెలిసి వాటినుంచి దూరంగా ఉన్న , అనగా వాటిని పట్టించుకోని సాయికి నమస్కారం

Om shri sai aropanapavadaisca maya yoga viyogakrute namaha..

One who separates himself from both ranks and confutations as he knows it is all creation of maya.

160. ఓం శ్రీ సాయి ఆవిష్కృత తిరోధత్త బహు విడంబనాయ నమః (22-07-2012)

(ఆవిష్కృత=ప్రకటింపఁబడిన;తిరోధత్త=మరుగుపాటు;విడంబన= మోసపుచ్చుట,అనుకరించుట.)

తనని తాను మరుగు పరుచుకొంటూ అనేక రూపములు ధరించిన సాయికి నమస్కారం

Om shri sai aviskrita tirodhatta bahurupa Vidambanaya namaha..

One who assumes(put on) various forms by disguising (= concealing)self.

161. ఓం శ్రీ సాయి ఆర్ద్ర చిత్తేన భక్తానాం సదానుగ్రహ వర్షకాయ నమః (23-07-2012)

దయగల మెత్తటి మనస్సుతో ఎప్పుడూ భక్తులపై అనుగ్రహాన్ని వర్షించే సాయికి నమస్కారం

Om shri sai ardracittena bhaktanam sadaanugraha varShakaaya namaha..

One who always confers (to bestow) benefits on devotees with soft (tender)Heart. Salute to him.

162. ఓం శ్రీ సాయి ఆశాపాశ విముక్తాయ నమః (24-07-2012)

తనకు తాను ఆశాపాశము నుండి విడివడిన సాయికి నమస్కారం

Om shri sai aasapasa vimuktaya namaha..

One who has freed himself from desires (wishes, longings, cravings, inclinations, appetites, aspirations.) and passions. (love, amorous feelings. Salute to him.

163. ఓం శ్రీ సాయి ఆశాపాశ విమోచకాయ నమః (25-07-2012)

తనను నమ్ముకొన్న భక్తులను ఆశాపాశము నుండి విడిపించే సాయికి నమస్కారం

Om shri sai asapasa vimocakaya namaha..

One who destroys the desires (wishes, longings, cravings, inclinations, appetites, aspirations.) and passions(love, amorous feelings.)of devotees.salute to sai bhagavan.

164. ఓం శ్రీ సాయి ఇచ్ఛాధీన జగత్సర్వాయ నమః (26-07-2012)

ప్రపంచ సర్వస్వమును తన ఇచ్ఛానుసరంగా నియత్రించే (అనగా ప్రపంచాన్ని తన వశములో ఉంచుకొనే) సాయికి నమస్కారం

Om shri sai icchadhina jagatsarvaya namaha..

One who is controlling entire universe with his wish (desire, will, inclination.) salute to sai bhagavan.

165. ఓం శ్రీ సాయి ఇచ్ఛాధీన వపుషే నమః (27-07-2012)

తన ఇచ్ఛానుసరంగా వివిధ అవతారములు ధరించే సాయికి నమస్కారం

Om shri sai icchadhina vapushe namaha..

One who wears (assumes)various configurations (forms)according to his will. salute to sai bhagavan

166. ఓం శ్రీ సాయి ఇష్టేప్సితార్థ దాత్రే నమః (28-07-2012)

భక్తులు కోరుకొన్న నీతిసహితమయిన కోర్కెలను నెరవేర్చే సాయికి నమస్కారం

Om shri sai isTepsitarthadhatre namaha..

One who fulfills the virtuous (= righteous, godly, holy) wishes (desires) to devotees. salute to sai bhagavan.

167. . ఓం శ్రీ సాయి ఇచ్ఛా మోహ నివర్తకాయ నమః (29-07-2012)

స్వేచ్ఛగా మనస్సులో చెలరేగే ఆపుకోలేని కోరికలను మరల్చు సాయికి నమస్కారం

Om shri sai icchamoha nivartakaya namaha..

One who ceasing (removes) the wishes(desires) & folly(infatuation)

168. ఓం శ్రీ సాయి ఇచ్ఛోత్థ దుఃఖ సంఛేత్రే నమః (30-07-2012)

కోరికలవలన పుట్టిన దుఃఖాలను నివారించే సాయికి నమస్కారం

Om shri sai icchottha duKha sanchetre namaha..

One who destroys the lamentationes (grief, sadness, regret, unhappiness, affliction, distress, mourning, sorrow) caused by wishes. SALUTE TO SAI BHAGAVAN.

169. ఓం శ్రీ సాయి ఇంద్రియారాతి దర్పఘ్నే నమః (31-07-2012)

ఇంద్రియములు తన అధీనములో ఉన్న సాయికి నమస్కారం. (జ్ఞానేంద్రియములు

1. శ్రోత్రము2. చర్మము3. చక్షుస్సు4. జిహ్వ5. నాసిక

కర్మేంద్రియములు

1. వాక్కు2. హస్తములు3. పాదములు4. పాయువు5. ఉపస్థ)

Om shri sai indriyarati darpaghne namaha..

One who is having senses under his control.salute to sai bhagavan.

170. ఓం శ్రీ సాయి రమణ హ్లాది నామ సహస్ర పూత హృదే నమః (1-08-2012)

విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని తన హృదయంపై ఉంచుకొని కష్టమైన శ్వాసని నివారించిన సాయికి నమస్కారం.

Om shri sai indira ramanAhladinama sahasraputa Hrude namaha..

One whose arduous(hard) breathing was cured by holding vishnuSahasaranamam book close (near)to his chest. salute to sai bhagavan.

171. ఓం శ్రీ సాయి ఇందీవరదళ జ్యోతిర్లోచ నాలంకృతాననాయ నమః (2-08-2012)

నల్లకలువ రేకులవలె ప్రకాశించే కన్నులతో అలకరింపబడిన మోముకల సాయికి నమస్కారం.(అనగా సాయి కన్నులు నల్ల కలువ రేకుల వలె ఉన్నాయని భావం)

Om shri sai indivaradala Jyotirlo canalankru tananaya namaha..

One whose face is decorated with eyes as bright as petals (the leaves of a flower) of Blue lotus. (water-lily). salute to sai bhagavan.

172. ఓం శ్రీ సాయి ఇందు శీతల భాషిణే నమః (3-08-2012)

చంద్రునిలా చల్లగా మాట్లాడే సాయికి నమస్కారం.

Om shri sai induseetala bhashineE namaha..

One who communes(converses) very gently causing frigidity (coolness) effect as Moon. salute to sai bhagavan.

173. ఓం శ్రీ సాయి ఇందువత్ప్రియ దర్శనాయ నమః (4-08-2012)

చంద్రునిలా చల్లగా దర్శనమిచ్చే సాయికి నమస్కారం.(సాయి దర్శనము మనస్సుకు శాంతి చేకూరుస్తుందని భావం)

Om shri sai induvatpriya dars anaaya namaha..

One whose seeing (darshan) creates(produces) cooling effect like moon . salute to sai bhagavan.

174. . ఓం శ్రీ సాయి ఇష్ట పూర్త శతైర్లబ్ధాయ నమః (5-08-2012)

అసంఖ్యాకంగా కోరిన ఎన్నో కోరికలను తీర్చే సాయికి నమస్కారం

Om shri sai isTapurta satairlabdhaya namaha..

One who fulfills several wishes of devotees. salute to sai bhagavan.

175. ఓం శ్రీ సాయి ఇష్ట దైవ స్వరూప ధృతే నమః (6-08-2012)

తమ ఇష్ట దైవ స్వరూపాల్లో భక్తులకు దర్శనమిచ్చే సాయికి నమస్కారం

Om shri sai isTadaiva svarupadhrute namaha..

One who reveals himself as favorite god(a god regarded with peculiar preference) of devotees. SALUTE TO SAI BHAGAVAN.

176. ఓం శ్రీ సాయిఇష్టికా దాన సుప్రీతాయ నమః (7-08-2012)

తన గురువు ఇచ్చిన ఇటుకతో సంతృప్తి చెందిన సాయికి నమస్కారం

వివరణ:

బాబా దగ్గర ఎప్పుడు ఒక ఇటుక రాయి ఉండేది. రాత్రుళ్లు కూడా అది ఆయన తలక్రిందే ఉండేది. అది తన గురువు గారు ఇచ్చారని వారి ప్రసాదమని బాబా చెబుతుండేవారు.(శ్రీ సాయినాధ చరితామృతం -ఏడవ అధ్యాయం)

Om shri sai isTikadana supritaya namaha..

One who was mirthed (delighted) with the brick from his guru. salute to sai bhagavan.

177. ఓం శ్రీ సాయిఇష్టికాలయ రక్షిత్రే నమః (08-08-2012)

మసీదును రక్షించిన సాయికి నమస్కారం

Om shri sai isTikalaya raksitre namaha..

One who has defended(protected) the mosque(a Muhammedan church masjid) salute to sai bhagavan.

178. ఓం శ్రీ సాయి ఈశాసక్త మనో బుద్ధ్యేనమః (09-08-2012)

ఈశ్వరునియందు లగ్నమైన మనస్సు కలిగిన సాయికి నమస్కారం

Om shri sai isasakta manobuddhaye namaha..

One whose mind (the thinking part of man) is resided (dwelled) in supreme. salute to sai bhagavan.

179. ఓం శ్రీ సాయి ఈశారాధన తత్పరాయ నమః (10-08-2012)

ఈశ్వరుని పూజ చేయుటలో నిమగ్నుడైన సాయికి నమస్కారం

Om shri sai eesaradhana tatparaya namaha..

one who is entirely devoted to god, having it as his highest object or aim.. salute to sai bhagavan.

180. ఓం శ్రీ సాయి ఈశితాఖిల దేవాయ నమః (11-08-2012)

అందరినీ తనను దేవుడిగా కొలిచేటట్లు ఆకర్షించే సాయికి నమస్కారం

Om shri sai isitakhila devaya namaha..

One who allures(attracts) every one to him as god. salute to sai bhagavan.

181. ఓం శ్రీ సాయిఈశావాస్య అర్థ సూచకాయ నమః (12-08-2012)

ఈ శావాస్యోపనిషత్ లోని ఈశావాస్య అర్థమును సూచించు సాయికి నమస్కారం

వివరణ:

"ఈశావాస్య మిద్గం సర్వం" అనే మంత్రముతో ఈశావాస్య ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది. అందువలన దీనికి ఈశావాస్య ఉపనిషత్తు అనే పేరు వచ్చింది. ఇందులో 18 మంత్రాలు లేక శ్లోకాలు ఉన్నాయి. ఆంతటా ఈశ్వరుడు నిండి ఉన్నాడని మనం చేసే ప్రతిదీ స్వామికి అర్పించాలని ఈశావాస్య పదానికి అర్థం. సాయితోనే ఈ ప్రపంచం అంతా నిండి ఉన్నదని ఈ 181 వ నామానికి భావం.

Om shri sai isavasyartha sucakaya namaha..

One who has revealed (=indicated) the meaning 'ishavasya upanishad'. salute to sai bhagavan.

182. ఓం శ్రీ సాయి ఉచ్చారణాధృతే భక్త హృదాంత ఉపదేశకాయ నమః (13-08-2012)

భక్తుల జపముకొరకు మంత్రమును ఉపదేశించిన సాయికి నమస్కారం

Om shri sai uccharanadhrute bhakta hrudanta Upadesakaya namaha..

One who has initiated(upadESa) 'mantra' for the purpose of japa. salute to sai bhagavan.

183. ఓం శ్రీ సాయి ఉత్తమోత్తమ మార్గినే నమః (14-08-2012)

ఉత్తమోత్తమమైన పారహితమైన మార్గమును భక్తులకు సూచించు సాయికి నమస్కారం

Om shri sai uttamottama margine namaha..

One who show the way to(directs) the best of the best guiltless (righteous) path.

184. ఓం శ్రీ సాయి ఉత్తమోత్తమతర కర్మ కృతే నమః (15-08-2012)

ఉత్తమోత్తమమైన కర్మ -అనగా భక్తులను రక్షించు అను పనిని నిరంతరము చేసే సాయికి నమస్కారం

Om shri sai uttamottara karmakrute namaha..

One who does the best rescuing (liberation, deliverance). work. salute to sai bhagavan.

185 ఓం శ్రీ సాయి ఉదాసీనవత్ ఆసీనాయ నమః (16-08-2012)

దేనిని పట్టించుకోని విధముగా తటస్థముగా కూర్చుని ఉండే సాయికి నమస్కారం.

Om shri sai udasinavadasinaya namaha..

One who sits with stoicism. (indifference to pleasure or pain.)salute to sai bhagavan.

186. ఓం శ్రీ సాయి ఉద్ధారామిత్యుదీరకాయ నమః (17-08-2012)

తన భక్తులను కష్టాలనుండి ఉద్ధరిస్తానని చెప్పిన సాయికి నమస్కారం

Om shri sai uddaramityudirakaya namaha..

One who has promised devotees to pull them out fromsevere afflictions.(troubles). salute to sai bhagavan.

187. ఓం శ్రీ సాయిఉద్ధవాయ మయా ప్రోక్తం భాగవతమితి బ్రువతే నమః (18-08-2012)

తనే భాగవతమును ఉద్ధవునికి చెప్పానని భక్తులకు ఉపదేశించిన సాయికి నమస్కారం

Om shri sai uddavaya maya proktam Bhagavatamiti bruvate namaha..

One who has disclosed (=told) that 'i have only evangelized (= preached) bhagavata to uddava'.

salute to sai bhagavan.

188. ఓం శ్రీ సాయి ఉన్మత్త శ్వాభిగోప్త్రే నమః (19-08-2012)

పిచ్చి కుక్కను రక్షించిన సాయికి నమస్కారం

Om shri sai unmattasvabhigoptre namaha..

One who has protected the insane (=mad) dog .

salute to sai bhagavan.

189. ఓం శ్రీ సాయి ఉన్మత్త వేష నామ ధృతే నమః (20-08-2012)

పిచ్చివాడను నామమును ధరించిన (లోకములో పొందిన) సాయికి నమస్కారం

Om shri sai unmattaveshanama dhrute namaha..

One who has acquired the name that he is a lunatic person. salute to sai bhagavan.

190. ఓం శ్రీ సాయి ఉపద్రవ నివారిణే నమః (21-08-2012)

ఆపదలను తొలగించు సాయికి నమస్కారం

Om shri sai upadrava nivarine namaha..

One who wards off (=avoid)the difficulties. (= misfortune, calamity) salute to sai bhagavan.

191. ఓం శ్రీ సాయి ఉపాంశు జపబోధకాయ నమః (22-08-2012)

లోపల నాలుకని ఆడిస్తూ -అనగా పెదవులు కదిలిస్తూ చేసే ఉపాంశు జపం చేయమని భక్తులకు బోధించిన సాయికి నమస్కారం

వివరణ:

జపం మూడు విధాలు. ఒకటి నోటితో ఉచ్చరించేది. రెండోది 'ఉపాంశుజపం' అంటే లోపల నాలుకని ఆడిస్తూ జపించడం. ఇక మూడవది మానసిక జపం. నోటితో జపం కంటే 'ఉపాంశు' జపం పదివేల అధిక ఫలాన్ని ఇస్తుంది. 'ఉపాంశు' కంటే మానసిక జపం కోటిరెట్లు అధిక ఫలాన్ని ఇస్తుంది.

Om shri sai upamsu japa bodhakaya namaha..

One who has guided (=instructed) the devotees to do the japa in low voice or whisper. salute to sai bhagavan.

192. ఓం శ్రీ సాయి ఉమేశామేశ యుక్తాత్మనే నమః (23-08-2012)

పరమాత్మపై కేంద్రీకృతమైన మనస్సు కలిగిన సాయికి నమస్కారం

Om shri sai umesamesa yuktatmane namaha..

One who is earnest (=closely directed) upon the supreme. salute to sai bhagavan.

193. ఓం శ్రీ సాయిఊర్జిత భక్తి లక్షణాయ నమః (24-08-2012)

విశిష్ట భక్తిలక్షణములు కలిగిన సాయికి నమస్కారం

Om shri sai urjita bhakti laksAnaya namaha..

One who is indued (=endowed) with powerful (=mighty) characteristics(=peculiar) of bhakti. salute to sai bhagavan.

194. ఓం శ్రీ సాయిఊర్జిత వాక్ప్రదాత్రే నమః (25-08-2012)

విశిష్టమైన 11 వాక్యములను బోధించిన సాయికి నమస్కారం

(వివరణ:11 వాక్యములు ఇవి:)

01.షిరిడిలో ఎవరు కాలు పెట్టినా సరే వారి బాధలు తీరిపోతాయి.

02.కష్టములలో మరియు బాధలలో ఉన్నవారు నా సమాధి మెట్లు ఎక్కిన వెంటనే చాలా చాలా సంతోషమును మరియు ఆనందమును పొందుతారు.

03. నేను నా మానుష శరీరమును విడిచి పెట్టిన తరువాత కూడా ఎప్పుడూ ఉత్సుకతతో పని చేస్తూనే ఉంటాను.

04.నా భక్తులకు నా సమాధి నుండి ఆశీర్వాదములు లభిస్తాయి మరియూ నా సమాధి వారి అవసరములకు సమాధానములు ఇస్తుంది.

05.నేను నా సమాధి నుంచి కూడా చురుకుగా మరియు ఉత్సుకతతో ఉంటాను.

06.నా సమాధి నుంచి నా ఎముకలు కూడా మాట్లాడతాయి.

07.నన్ను ఆశ్రయించిన వారికి, నన్ను శరణు చొచ్చిన వారికి నా సహాయము మరియు మార్గదర్శకత్వము ఎప్పుడూ లభిస్తూ ఉంటాయి.

08.నీవు నా వైపు చూస్తే నేను కూడా నీ వైపు చూస్తాను.

09.నీ భారమును నా పైన వేస్తే నేను దానిని తప్పకుండా భరిస్తాను.

10.నీవు నా సహాయము మరియు సలహాలను కోరినట్లైతే అవి నీకు వెంటనే లభిస్తాయి.

11.నా భక్తుల ఇంటిలో లేమి అనేది ఉండదు.

Om shri sai urjita vakpradatre namaha..

One who has given an excellent (=surpassing) promises (elevenabhivachnas). salute to sai bhagavan.

195. ఓం శ్రీ సాయిఊర్ధ్వ రేతసే నమః (25-08-2012)

అధఃపతనములేని రేతస్సు కలవాడయిన సాయికి నమస్కారం

(ఊర్ధ్వరేతసుడు= 01.జితేంద్రియుడు.02.బ్రహ్మచర్య ధర్మమున ఇంద్రియమును నిగ్రహించుకొనినవాడు)

Om shri sai urdhva retase namaha..

One who has been a perpetual celibate.. salute to sai bhagavan.

196.ఓం శ్రీ సాయిఊర్ధ్వ మూల అధశ్శాఖాం అశ్వత్థం భస్మ సాత్కారాయ నమః(27-08-2012)

అశ్వత్థ వృక్షములా (రావిచెట్టు) ఈ ప్రపంచమును అశాశ్వతముగా ఎరిగిన పరిపూర్ణ జ్ఞాని సాయికి నమస్కారం

An accomplished yogi who knows the world is like evanescent (=not lasting) holy fig tree (Ficus Religiosa.). salute to sai bhagavan.

197. ఓం శ్రీ సాయిఊర్ధ్వ గతి విధాత్రే నమః (28-08-2012)

స్వర్గానందమును (ఊర్ధ్వ గతిని)కలిగించు సాయికి నమస్కారం

వివరణ:

క్షమయు నహింసయు సత్యము
సమతము, నింద్రియజయంబు, శమము,
బరిత్యాగమును, దపోలక్షణములు
గ్రమమున నన్నియును నూర్ధ్వ గతి కారణముల్(మహాభారతము)

క్షమాగుణం, అహింస, సత్యము, సమతాభావం, ఇంద్రియాలని జయించడం, శాంతము, పరిత్యా గము ఇవన్నీ తపోలక్షణాలు, మనిషి ఊర్ధ్వగతి పొందడానికి కారణాలు!

ధర్మాచరణ ద్వారానే ఊర్ధ్వగతి .. అధర్మాచరణ ద్వారా అధోగతి " యా మతిః సా గతిర్భవేత్ " అన్నాడు అష్టావక్రుడు

Om shri sai urdhvagati vidhatre namaha..

One who grants the supreme felicity(=heaven). salute to sai bhagavan.

198. ఓం శ్రీ సాయిఊర్ధ్వ బద్ధ ద్వికేతనాయ నమః (29-08-2012)

తన భక్తులను మసీదుపై రెండు జెండాలను ఎగురవేయుటకు అనుమతించిన సాయికి నమస్కారం

వివరణ: బాహ్యాండంబర సూచకములైన ఈ జెండాలు బాబా భక్తులు ఎగురవేసిరి.(సాయి సచ్చరిత్ర 49వ అధ్యాయము)

Om shri sai urdhvabaddha dviketanaya namaha..

One who has okayed(=permitted) devotees to hoist two flags on masjid. salute to sai bhagavan.

199. ఓం శ్రీ సాయి ఋజవే నమః (30-08-2012)

సత్య స్వరూపుడైన సాయికి నమస్కారం

Om shri sai rUjave namaha..

One who is personification of reality. salute to sai bhagavan.

200. ఓం శ్రీ సాయి ఋతంభర ప్రజ్ఞాయ నమః (31-08-2012)

జరిగి పోయినవి, జరగనున్నవి, జరుగుతున్నవి చూడగలిగే వినగలిగే ఋతంభర శక్తి కలిగిన సాయికి నమస్కారం

వివరణ :

ఒక దివ్య శక్తి ఋతంభర. ఇది కేంద్రీకరించబడి ఒక్కో వ్యక్తిలో స్థిరమైన సమయంలో అతను తన గురువుతోనూ, దేవతా శక్తితోనూ సంబంధం కలిగి ఉంటాడు. ఋతంభర శక్తి

కనుబొమ్మల మధ్య నిండి సంకేతాలు వస్తూ, పోతూ ప్రయాణించడం ప్రారంభిస్తాయి. ఋతంభర శక్తి కలిగిన వారు జరిగి పోయినవి, జరగనున్నవి, జరుగుతున్నవి చూడగలరు. వినగలరు. సాయి ఇటువంటి ఋతంభర ప్రజ్ఞ కలవాడని ఈ నామ సారాంశం.

Om shri sai rUtambara prajñaya namaha..

One who has got the erudition (=knowledge) of past, present and future. salute to sai bhagavan.

201. ఓం శ్రీ సాయి ఋణక్లిష్ట ధనప్రదాయ నమః (1-09-2012)

అప్పులతో కష్టాలతో ఉన్నవారికి ధన సహాయం చేసే సాయికి నమస్కారం

Om shri sai rUnAklisTa dhanapradaya namaha..

One who pays (=gives)money to those suffering (= the bearing of pain) from debts. salute to sai bhagavan.

202. ఓం శ్రీ సాయి ఋణానుబద్ధ జంతూనాం ఋణ ముక్త్యై నమః (2-09-2012)

ఋణానుబంధాలతో జన్మ ఎత్తే జీవులకు ఋణ విముక్తి కలిగించే సాయికి నమస్కారం

వివరణ:

ఋణానుబంధ రూపేణ! పశు పత్ని సుతాలయాః

ఋణక్షయే క్షయం యాంతి! కా తత్ర పరిదేవనా

(పశువులు,భార్యాపుత్రాదులు,ఇళ్ళు -ఇవి ఋణానుబంధ రూపముగా వచ్చి, ఋణము తీరగనే మళ్ళీ జీవుని వదలి పోతున్నాయి. అట్టి వానిని గూర్చి తెలిసిన వారు విచారించరు గదా.)

పశువులు,భార్యాపుత్రాదులు, ఇళ్ళువాకిళ్ళు ఏవి పోయినా దుఃఖించటం తగదని భావం.ఇది చెప్పినంత తేలిక కాదు. సాయి తన భక్తులకు అటువంటి గుండె దిటవును కలిగిస్తాడని, ఋణానుబంధాలనుండి విముక్తి ప్రసాదించి మోక్ష కారకుడవుతాడని ఈ నామ సారాంశం.

Om shri Sai Runanubadda Jantunam Runamuktyai Phalapradaya Namah

One who relieves(=relax) the living being from obligations. (=being bound or indebted) salute to sai bhagavan.

201. ఓం శ్రీ సాయి ఏకాకినే నమః (3-09-2012)

ఏకాకియైన ,అసమానమైన సాయికి నమస్కారం

Omshrisai ekakine namaha.. one who is A solitary man(=uncommon man) **salute to sai bhagavan.**

204. . ఓం శ్రీ సాయి ఏక భుక్తయే నమః (4-09-2012)

రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం స్వీకరించే సాయికి నమస్కారం

Om shri sai ekabhktaye namaha..

One who eats only one meal a day. **salute to sai bhagavan**

205. ఓం శ్రీ సాయి ఏక వాక్కాయ మానసాయ నమః (5-09-2012)

త్రికరణ శుద్ధి కలిగిన సాయికి నమస్కారం

వివరణ:

మనం మనస్సుతో ఏం ఆలోచిస్తున్నామో వాక్కుతో అదే మాట్లాడాలి. వాక్కుతో ఏం మాట్లాడుతున్నామో, కర్మ ద్వారా అదే చేసి చూపించాలి. ఇదే త్రికరణ శుద్ధి.

Om shri sai ekavakkaya manasaya namaha..

One who has trikarana Suddhi.(Unanimous mind, speech& work) **salute to sai bhagavan.**

206 ఓం శ్రీ సాయి ఏకాదశ్యాం స్వ భక్తానాం స్వతనోకృత నిష్కృతయే నమః (06-09-2012)

ఏకాదశి రోజున తన భక్తుల కొరకు అత్యద్భుతమైన మహిమలను ప్రదర్శించిన సాయికి నమస్కారం

Om shri sai ekadasyam svabhaktanam svatanokrutaNisKrutaye namaha.

One who has displayed supernatural powers on ekadasi day for the sake of devotees.) salute to sai bhagavan.

207. ఓం శ్రీ సాయిఏకాక్షర పరజ్ఞానినే నమః (07-09-2012)

పరబ్రహ్మము ఒక్కడే శాశ్వతమని తెలిసిన సాయికి నమస్కారం

Om shri sai ekaksAra parajῆanine namaha..

One who knows the parabrahman is everlasting (=eternal). salute to sai bhagavan.

208. ఓం శ్రీ సాయిఏకాత్మ సర్వ దేశ దృశే నమః (**08-09-2012**)

సర్వ వ్యాపకుడైన సాయికి నమస్కారం

Om shri sai ekatma sarvadesadruse namaha..

One who is omnipresent.(=present in all places at the same time, ubiquitous) salute to sai bhagavan.

209. ఓం శ్రీ సాయి ఏకేశ్వర ప్రతీతయే నమః (**09-09-2012**)

ఏకేశ్వరునిగా ప్రసిద్ధికెక్కిన సాయికి నమస్కారం

Om shri sai ekeswara pratitaye namaha..

One who is reputed with 'EkESvara ".salute to sai bhagavan.

210. ఓం శ్రీ సాయి ఏకరిత్యాదృత అఖిలాయ నమః (10-09-2012)

అందరి చేత సమానంగా గౌరవింపబడే సాయికి నమస్కారం

Om shri sai ekarityadruta akhilaya namaha..

One who is honored (=respected) in same manner by everyone. ".salute to sai bhagavan.

211. ఓం శ్రీ సాయి ఐక్యానంద గత ద్వంద్వాయ నమః (11-09-2012

ద్వంద్వవాదాలకు అతీతమైన నిత్యమైన, శాశ్వతమైన, ఆద్యంతరహితమైన బ్రహ్మానందములో మునిగి ఉండే సాయికి నమస్కారం.

Om shri sai aikyananda gata dvandvaya namaha..

One who is in everlasting,(eternal) bliss (highest degree of happiness, beatitude).without dualism. salute to sai bhagavan.

212. ఓం శ్రీ సాయి ఐక్యానంద విధాయకాయ నమః (12-09-2012)

నిత్యమైన, శాశ్వతమైన, ఆద్యంతరహితమైన బ్రహ్మానందమును స్థిరపరచిన సాయికి నమస్కారం. One who is the

establisher(=instituted) of bliss. **salute to sai bhagavan.**

213. ఓం శ్రీ సాయి ఐక్య కృతే నమః (13-09-2012)

ఆత్మను , పరమాత్మను ఏకీభవించిన సాయికి నమస్కారం.

Om shri sai aikyakrute namaha..

One who has united(=conjoined) atma & paramatma. **salute to sai bhagavan.**

214. ఓం శ్రీ సాయి ఐక్యభూతాత్మనే నమః (14-09-2012)

అందరిలోను అంతర్యామి యైన సాయికి నమస్కారం.

ఆగమాలు భగవత్తత్వము అయిదు రూపాలని చెబుతున్నాయి. !

అవి, ‘‘పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా రూపాలు

- పర (సర్వోత్కృష్ట మయినది) , వ్యూహ (సమిష్టి) , విభవ (అవతారము దాల్చినది) , అర్చ (విగ్రహము లేక ప్రతిమ) మరియు అంతర్యామి (అంతటా వ్యాపించి యుండువాడు)

Om shri sai aikyabhutatmane namaha..

One who is 'antaryamin'. (1.the soul;2. the Supreme Spirit;3. the in-dweller.) **salute to sai bhagavan.**

215. ఓం శ్రీ సాయి ఐహికాముష్మిక ప్రదాయ నమః (15-09-2012)

ఐహికము(= ఇహలోక సంబంధమయినది)ఆముష్మికము (=పరలోక సంబంధమైనది)లకు సంబంధించిన సుఖములను కలుగచేసే సాయికి నమస్కారం.

Om shri sai aihika musMika pradaya namaha..

One who bestows wordly (=Pertaining to the present world or this life,)& spiritual (=Belonging to the next or other world) wishes. salute to sai bhagavan.

216. ఓం శ్రీ సాయి ఓంకార ధరాయ నమః (16-09-2012)

ఓంకారము యొక్క ప్రత్యక్ష స్వరూపమైన సాయికి నమస్కారం

Om shri sai omkaradaraya namaha..

One who is manifestation (=display, exhibition, revelation) of "om"kara. salute to sai bhagavan

217. ఓం శ్రీ సాయి ఓజస్వినే నమః (17-09-2012)

మనస్సునకు పట్టునట్లు గట్టిగా బలంగా చెప్పఁబడిన మాటతీరు కలిగిన సాయికి నమస్కారం

Om shri sai ojasvine namaha..

One who is having an emphatic (=striking)manner (=mode)of expression(=declaration) salute to sai bhagavan.

218. ఓం శ్రీ సాయి ఔషధీ కృత భస్మదాయ నమః (18-09-2012)

ఊదిని(భస్మమును) ఔషధముగా ఇచ్చు సాయికి నమస్కారం

Om shri sai ausAdhikruta bhasmadaya namaha..

One who gives "udhi" as medicine (=remedy, physic, drug). salute to sai bhagavan.

219. ఓం శ్రీ సాయి కథా కీర్తన పద్ధత్యాం నారదానుష్ఠితం స్తుతవతే నమః (19-09-2012)

హరికథను చెప్పుటయందు, కీర్తించుటయందు నారద భక్తి పద్ధతిని అనుసరించు సాయికి నమస్కారం

భక్తి అంటే విభక్తి లేనిది. విభక్తి అనగా విభజించుట. విభజన లేనిది భక్తి.రెండిటిని కలపటము భక్తి . ప్రేమతో శ్రద్ధగా భగవంతుని ఆరాధించటమే భక్తి.నారదభక్తి సూత్రాలలో ఇదే విషయాన్ని చెప్పారు "భక్తి ర్వి ,పరమప్రేమ రూపా "భక్తులు భగవంతుని విషయంలొ ఈ నారద భక్తిపద్ధతినిని పాటించాలని సాయి చెప్పారని భావం.

Om shri Sai Katha kirthana paddhatyam Naradanustitam stutavate Namaha

One who is having all commendation (=praise) for the adherent (=follower) of "narada paddati" while doing harikatha & keerthana. salute to sai bhagavan.

220. ఓం శ్రీ సాయి కపర్దే క్లేశ నాశినే నమః (20-09-2012)

కపర్ది అను భక్తుని కష్టములను తొలగించిన సాయికి నమస్కారం

Om shri sai khaparde klesanasine namaha..

One who destroyed sorrows of khaparde. salute to sai bhagavan.

Two hundred rupees to Mrs. Khaparde

On 1st February 1912, Shri G.S. Khaparde, an intimate devotee of Sai Baba wrote, "Today evening when we assembled at the musjid before Sayin Baba started on his stroll, Sayin Baba told Mr. Dixit to give two hundred rupees to my wife who was then shampooing the legs of Sayin Saheb. This order was unaccountable. Has it come to this that I have to be maintained by charity! I prefer death to this. Sayin Saheb I think wished to curb and finally destroy my pride so he is getting me used to poverty and the charity of others".

To understand the true feeling of Shri Khaparde, a little background is necessary. At that time, he was the chairman of the reception committee of the All India Congress and was working very closely with Shri Lokmanya Tilak. Shri Khaparde was a distinguished attorney, a prominent freedom fighter, an eloquent speaker and an intellectual. He practiced law in Amraoti. The household of Dadasaheb

Khaparde was a large one and at one time it consisted of fifty people including his family, his three children and their families, three families who were given shelter, about 12-15 students pursuing their studies, servants, cooks, chauffeurs and three guest families on an average. In short, HE was a royalty! However, Shri Khaparde was one of the humblest devotees of Sainath. It is said, Noolkar, Booty and Khaparde were the only devotees who never spoke a word in Baba's presence and they were always meek and humble.

Subsequently in 1924, when this was published in the Sai Leela magazine, Shri Kharpade reflects on this entry in his diary and offers the following clarification: " I turned up the diary for 1st February, 1912 and read the passage indicated by you. It correctly represents my feelings. Our Sadguru Sayin Maharaj gave the order. Being omniscient, he knew everything including all my innermost thoughts and never insisted on the order being carried out. Now that my attention has been drawn to the matter, it appears to me that my wife then did not like the life

of labor and poverty. Kakasaheb Dixit had accepted the (such a) life and was happy. So Sain Maharaj asked him to give two hundred rupees i.e. poverty and patience to my wife." Mrs. Khaparde was a devout person who had a strong faith in Baba and spent time, serving Baba with love and devotion (Shri Sai Satcharitha, Chapter 27 in the English version by Nagesh Vasudev Gunaji). Yet, as Shri Khaparde noted, Mrs. Khaparde needed the right message on the virtues of humility and patience. This incident shows how Sainath benefits His devotees not only by guiding them but also by showing the right path to the people associated with them.(Source: http://www.saibaba.org/newsletter6-50.html)

221. ఓం శ్రీ సాయికబీర్ దాస అవతారకాయ నమః (21-09-2012)

కబీర్ దాస్ అవతారమెత్తిన సాయికి నమస్కారం

Om shri sai kabirdasa avatarakaya namaha..

One who is incarnation(=avatar)of kabirdas. salute to sai bhagavan.

222. ఓం శ్రీ సాయి కపర్దే పుత్ర రక్షార్థం అనుభూత తదామయాయ నమః(22-09-2012)

కపర్ది అను భక్తుని పుత్రుని రక్షించుట కొరకు అతనికున్న ప్లేగు వ్యాధిని తాను అనుభవించిన సాయికి నమస్కారం.

Om shri sai khaparde putraraksartham anubhutaTadamayaya namaha..

One who has taken plague disease (=distemper)on him to protect khaparde's son. salute to sai bhagavan.

223. ఓం శ్రీ సాయి కమలాశ్లిష్ట పాదాబ్జాయ నమః(23-09-2012)

పద్మములవంటి పాదములు కలిగిన సాయికి నమస్కారం.

Om shri sai kamalaslisTa padabjaya namaha..

One who has lotus feet. salute to sai bhagavan.

224. ఓం శ్రీ సాయికమలాయత లోచనాయ నమః(24-09-2012)

పద్మములవంటి విశాలమైన కన్నులు కలిగిన సాయికి నమస్కారం.

Om shri sai kamalayata locanaya namaha..

One who has wide (=commodious)eyes like lotus flower. salute to sai bhagavan.

225. ఓం శ్రీ సాయి కందర్ప దర్ప విధ్వంసినే నమః(25-09-2012)

మన్మథుని గర్వాన్ని నశింపచేసే సాయికి నమస్కారం.(బుద్దిని కలవరము చేయువాడిని మన్మథుడు అంటారు. సాయిని తలుచుకొన్నవారికి ఆ కలవరపాటు దరిచేరనివ్వడని భావం)

Om shri sai kandarpadarpa vidhvamsine namaha..

One who has destroyed the conceit(=arrogance) of manmatha.(=God of Love, Cupid) salute to sai bhagavan.

226. ఓం శ్రీ సాయి కమనీయ గుణాలయ నమః(26-09-2012)

మనోహరమైన గుణములు కలిగిన సాయికి నమస్కారం.

Om shri sai kamaniya gunalayaya namaha..

One who is the abode(=dwelling place) for gratifying(=pleasing) characters. salute to sai bhagavan.

227. ఓం శ్రీ సాయి కర్తా2 కర్తా(కర్తా+అకర్తా) అన్యథా కర్త్రే నమః(27-09-2012)

ఏ పని అయిననూ తన ఇష్టము వచ్చినట్లు చేయగల సమర్థత కలిగిన సాయికి నమస్కారం. (అనగా భక్తుల కర్మ ఫలితాన్నిమార్చగల సమర్థుడు సాయి అని భావం)

Om shri sai kartakarta anyathakartre namaha..

One who executes(=performs) any particular action at his own will. salute to sai bhagavan.

228. ఓం శ్రీ సాయి కర్మ యుక్తోపి అకర్మ కృతే నమః(28-09-2012)

కర్మలతో ఉన్నప్పటికీ , కర్మ బంధములను భక్తులకు తొలగించే సాయికి నమస్కారం.

Om shri sai karmayuktpya karmakrute namaha..

One who protects devotees from actions(Karma) done by them. salute to sai bhagavan.

229. ఓం శ్రీ సాయి కర్మ కృతే నమః(29-09-2012)

కర్మను కలిగించే సాయికి నమస్కారం.

(కర్మ అంటే మానసికముగా గాని, శారీరకముగాగాని చేసినది. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము, ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే.)

Om shri sai karma krute namaha..

One who is the creator (=the Supreme Being)of "karma".. salute to sai bhagavan.

230. ఓం శ్రీ సాయి కర్మ నిర్ముక్తాయ నమః(30-09-2012)

కర్మ బంధములేవి అంటని సాయికి నమస్కారం.

Om shri sai karma nirmuktaya namaha..

One who is unpretentious (=unaffected) by the effect of karma. salute to sai bhagavan.

231. ఓం శ్రీ సాయి కర్మా 2కర్మ విచక్షణాయ నమః(1-10-2012)

కర్మ మరియు అకర్మ మధ్యగల భేదమును చక్కగా ఎరిగిన సాయికి నమస్కారం.

Om shri sai karma' karma vicaksAnaya namaha..

One who knows the discrimination between merits & demerits of "karma". salute to sai bhagavan.

232. ఓం శ్రీ సాయి కర్మ బీజ క్షయం కర్త్రే నమః(2-10-2012)

కర్మ బీజ క్షయమును చేసే అనగా కర్మ ఫలాన్ని మనకు అంటకుండా చేసే సాయికి నమస్కారం.

Om shri sai karma bija ksAyam kartre namaha..

One who destroys (=annihilates) the effects of 'karma' salute to sai bhagavan.

233. ఓం శ్రీ సాయి కర్మ నిర్మూలన క్షమాయ నమః(3-10-2012)

ఓర్పు ద్వారా కర్మ నశిస్తుందని బోధించి , ఆచరించిన సాయికి నమస్కారం

Om shri sai karma nirmulana ksAmaya namaha..

One who pardons (excuses, condones,forgives) by way of destroying 'karma' salute to sai bhagavan.

234. ఓం శ్రీ సాయి కర్మవ్యాధి వ్యపోహినే నమః(4-10-2012)

కర్మలద్వారా సంక్రమించు వ్యాధులను తొలగించ గల సామర్ధ్యముగల సాయికి నమస్కారం

Om shri sai karma vyadhi vyapohine namaha..

One who drives away (=send out)the diseases caused on account of 'Karma'. **salute to sai bhagavan.**

235. ఓం శ్రీ సాయి కర్మబంధ వినాశకాయ నమః(5-10-2012)

కర్మ బంధములను నశింపచేయు సాయికి నమస్కారం

(తన కొరకు చేయు కర్మ బంధిస్తుంది. ఇతరులకొరకు నిస్వార్థముగా చేయునది కర్మ బంధమును తొలగిస్తుంది.ఈ నిస్స్వార్థ భావమును సాయి తనను నమ్మిన భక్తులలో పెంచి , వారికి కర్మ బంధములను తొగిస్తాడని భావం)

Om shri sai karmabandha vinasakaya namaha..

One who exterminates(=destroys) the chains of Karmas (=actions)**salute to sai bhagavan.**

236. ఓం శ్రీ సాయి కలిమలాపహారిణే నమః(6-10-2012)

కలిపురుషుడు కలిగించు పాపాన్ని తొలగించు సాయికి నమస్కారం (అనగా సాయిని పూజించువారికి కలిదోషములు అంటవని భావం)

Om shri sai kalimalapaharine namaha..

One who takes away the foulness(= defilement, dirt, Impurity) created by 'kali purusha'. salute to sai bhagavan.

237. ఓం శ్రీ సాయి కలౌ ప్రత్యక్ష దేవతాయ నమః(7-10-2012)

కలియుగములో కనిపించే దేవునిగా ప్రసిద్ధికెక్కిన సాయికి నమస్కారం

Om shri sai kalau pratyaksA devataya namaha..

One who is perceptible (= in view, apparent,visible) diety in this kaliyuga. salute to sai bhagavan.

238. ఓం శ్రీ సాయి కలియుగ అవతారాయ నమః(11-10-2012)

కలియుగములో దైవ విశిష్టుడైన సాయికి నమస్కారం

Om shri sai kaliyuga avataraya namaha..

One who is an assuming(being manifested in a human body, embodiment ,incarnation) of extreme (supreme) in kaliyuga. salute to sai bhagavan.

239. ఓం శ్రీ సాయి కల్యుక్త భవ భంజనాయ నమః(12-10-2012)

కలిపురుషునిచే కల్పించబడిన పాపములను చెదర గొట్టిన సాయికి నమస్కారం(అనగా సాయి కలి పురుషుని పాపములను పోగొడతాడని భావం)

Om shri sai kalyuttha bhava banjanaya namaha..

One who is the dispeller of difficulties (=drive away bad difficulties) caused by 'kali purusha' salute to sai bhagavan.

240. ఓం శ్రీ సాయి కల్యాణనంత నామ్నే నమః(13-10-2012)

శుభకరమైన అనేక నామములు కలిగిన సాయికి నమస్కారం

Om shri sai kalyananta namne namaha..

One who is accosted(addressed) by infinite distinguished names. salute to sai bhagavan.

241.ఓం శ్రీ సాయి కల్యాణ గుణ భూషణాయ నమః(14-10-2012)

శుభకరమైన అనేక గుణములతో అలంకరించబడిన సాయికి నమస్కారం

Om shri sai kalyana guna bhushanaya namaha..

One who is decorated(adorned) with glorious(=illustrious)characters. salute to sai bhagavan.

242. ఓం శ్రీ సాయి కవిదాస గణు త్రాత్రే నమః(15-10-2012)

కవి దాస గణును రక్షించిన సాయికి నమస్కారం

వివరణ:

షిరిడీ సాయి భక్తులతో ప్రముఖుడైన గణపతిరావ్ దత్తాత్రేయ సహస్ర బుద్దే తదనంతర కాలంలో దాసగణు పేరుతో ప్రాచుర్యం పొందాడు.

సాయి భక్తుడైన దాసగణు ఎంతో క్లిష్టమైన ఈశావస్యోపనిషత్తు మరాటి భాష లోకి అనువదించినప్పటికీ అందులోని సారాన్ని గ్రహించలేక బోధించమని శ్రీ సాయిని ప్రార్థించాడు. కాకాసాహేబ్ ధిక్షిత్ ఇంట్లోని పనిపిల్ల నీకా ఉపనిషత్ సారాన్ని భోధిస్తుందిఅన్నారు సాయి. ఆ నౌకరి పిల్ల కొత్త ,వేరు వేరు సందర్భాలలో చింకి చీరలు కట్టుకొన్నప్పటికీ ఒకే రకమైన సంతోషంతో ఉంది..కష్టసుఖాలు మన మనోవైఖరి పై ఆధారపడి వుంటాయని పనిపిల్ల బోధించినఈశావస్యోపనిషత్తు సారాన్ని దాసగణు గ్రహించాడు. ఈ విధంగా సాయి అజ్ఞానాంధకారం నుండి దాసగణును రక్షించాడు.

Om shri sai kavidasaganU tratre namaha..

One who is the Savior (=protector) of kavi dasaganu. **salute to sai bhagavan**

243. ఓం శ్రీ సాయి కష్టనాశకరౌషధాయ నమః(16-10-2012)

కష్టములను రోగములను నివారించు ఔషధమైన సాయికి నమస్కారం

Om shri sai kasTanasakarausAdhaya namaha..

One who is the medicine(physic, remedy) to destroy difficulties. **salute to sai bhagavan.**

244. ఓం శ్రీ సాయి కాకాదీక్షిత రక్షాయాం ధురీణో అహమితీరకాయ నమః(17-10-2012)

కాకాదీక్షితుని రక్షించెదనని ప్రకటించిన సాయికి నమస్కారం

Om shri sai kakadikslta raks ayam dhurinohamitirakaya namaha..

One who has proclaimed (=declared)that 'he' will take care of kaka dikshit.(a devotee) **salute to sai bhagavan.**

245. ఓం శ్రీ సాయి కానాభిలాదాపి త్రాత్రే నమః(18-10-2012)

కానాభిలాదునినుండి దాసగణును రక్షించిన సాయికి నమస్కారం

Om shri sai kanabhiladapi tratre namaha..

One who has protected dasganu from the hands of kanabhilad. **salute to sai bhagavan.**

246. ఓం శ్రీ సాయి కాననే పాన దాన కృతే నమః(19-10-2012)

అడవియందు చంద్రదొర్కార్ అనువానికి టీ ప్రసాదించిన సాయికి నమస్కారం

వివరణ:

చందొర్కర్ అను భక్తుడు అడవిలో ఉండి టీ తలుచుకొనగా సాయి ప్రసాదించాడు. Courtesy: Sri Shirdi Sai Baba--The Unique Prophet Of Integration (By Prof. Satya Pal Ruhela 78 page)

Om shri sai kanane panadanakrute namaha..

One who has arranged (=provided) tea to chandorkar in the forest. salute to sai bhagavan.

247. ఓం శ్రీ సాయి కామజితే నమః(20-10-2012)

కామమును జయించిన సాయికి నమస్కారం

Om shri sai kamajite namaha..

One who has vanquished(= conquered) Kama (=passion). salute to sai bhagavan.

248. ఓం శ్రీ సాయి కామరూపిణే నమః(21-10-2012)

కోరుకొన్న రూపమును ధరించగల సాయికి నమస్కారం

Om shri sai kamarupine namaha..

One who can assume (=take upon one's self) any form at his will. salute to sai bhagavan.

249. ఓం శ్రీ సాయి కామ సంకల్ప వర్జితాయ నమః(22-10-2012)

అన్ని రకముల కోరికలు విడిచివేసిన సాయికి నమస్కారం

Om shri sai kamasankalpa varjitaya namaha..

One who has given up(=abandoned) all kinds of wishes. salute to sai bhagavan.

250. ఓం శ్రీ సాయి కామితార్థ ప్రదాత్రే నమః(23-10-2012)

కోరిన కోరికలు ప్రసాదించే సాయికి నమస్కారం

Om shri sai kamitartha pradatre namaha.

One who grants the desires. salute to sai bhagavan.

251.

Om shri sai kamadi

Satrunasanaya

namaha..(24-10-2012)

one who destroys kama & other enemies. కామాది శత్రువులను నశింపచేసే సాయికి నమస్కారం.

252. ఓం శ్రీ సాయి కామ్య కర్మ సుసన్యస్తాయ నమః(25-10-2012)

కోరికలు నెరవేరుటకు సరియైన మార్గములో నడిపించే సాయికి నమస్కారం

Om shri sai kamya karma susanyastaya namaha..

One who directs(=guides) properly to do the desired (=set heart on)act. **salute to sai bhagavan.**

253. ఓం శ్రీ సాయికెమెరా శక్తి నాశకాయ నమః(26-10-2012)

కెమెరా శక్తిని నశింపచేసిన సాయికి నమస్కారం

Om shri sai kamerasakti nas akaya namaha..

One who destroyed the power of camera. **salute to sai bhagavan.**

254. ఓం శ్రీ సాయి కాలాయ నమః(27-10-2012)

కాల స్వరూపుడైన సాయికి నమస్కారం

Om shri sai kalaya namaha..

One who is revelation(=manifestation) of time. **salute to sai bhagavan.**

255. ఓం శ్రీ సాయి కాల కాలాయ నమః(28-10-2012)

మరణ శాసకుడైన సాయికి నమస్కారం

Om shri sai kala kalaya namaha..

One who is chief of death. . **salute to sai bhagavan**

256. ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః(29-10-2012)

కాలాన్ని మించిన సాయికి నమస్కారం.(అనగా కాల నియమాలతో సంబంధం లేనివాడని, తన చెప్పు చేతల్లో కాలాన్ని ఉంచుకొనేవాడని భావం)

Om shri sai kalatitaya namaha..

One who is beyond(=above)"time". **salute to sai bhagavan.**

257. ఓం శ్రీ సాయి కాల కృతే నమః(30-10-2012)

కాలాన్ని నిర్మించిన సాయికి నమస్కారం.

Om shri sai kalakrute namaha..

One who is the maker (=creator) of " time ". **salute to sai bhagavan**

258. ఓం శ్రీ సాయి కాల దర్ప వినాశినే నమః(31-10-2012)

కాలుడి యొక్క గర్వాన్ని అణచిన సాయికి నమస్కారం.

Om shri sai kaladarpa vinasine namaha..

One who destroys the haughtiness(= pride, arrogance) of death. **salute to sai bhagavan.**

259. ఓం శ్రీ సాయి కలరా తర్జన క్షమాయ నమః(1-11-2012)

కలరా వ్యాధిని భయ పెట్టిన సాయికి నమస్కారం

వివరణ

ఒకరోజు ఉదయం శ్రీ సాయి నిద్ర లేచి, ముఖప్రక్షాళనం చేసుకొని తిరగలి ముందు కూర్చొని గోధుమలు విసరడం ప్రారంభించారు. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు 'శ్రీ సాయి ఇంత ప్రొద్దునే ఎందుకు గోధుమలను విసరడం ప్రారంభించారు? భిక్షాటనతో జీవించే ఫకీరుకు గోధుమలతో పనేమిటి?' అని అనుకోసాగారు. కొంత సేపటికి శిరిడీ గ్రామమంతటా ఆ వార్త వ్యాపించింది. వందల సంఖ్యలో ప్రజలు వచ్చి ఈ దృశ్యాన్ని చూడసాగారు.

"ఈ పిండినంతటినీ తీసుకువెళ్ళి గ్రామం సరిహద్దుల చుట్టూ చల్లండి. కలరా మహమ్మారి గ్రామమంతటా వ్యాపించింది. ఆమె ఎందరినో బలిగొనడానికి ప్రయత్నిస్తోంది. నా భక్తులను బదులుగా ఈ పిండిని ఆరగించి సంతుష్టి చెందమని ఆమెను ఆజ్ఞాపించాను' అని బాబా అన్నారు.

వెంటనే ఆ పిండిని తీసుకు వెళ్ళి శిరిడీ గ్రామం సరిహద్దు చుట్టూ చల్లారు. అద్భుతం! వర్ణింప శక్యంగాని విధంగా వెంటనే ఆ గ్రామంలో కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. ఆ వ్యాధి బారిన పడి మృత్యువుతో పోరాడుతున్న వారందరూ తక్షణమే స్వస్థులయ్యారు. వ్యాధి నిర్మూలన కొరకు మందుల తయారీలో రేయింబవళ్ళూ కష్టపడుతున్న గ్రామ వైద్యునికి పనే లేకుండాపోయింది. కేవలం భగవంతుడైన శ్రీ సాయి ఆశీర్వాదం వల్లనే వ్యాధి తగ్గిపోయింది. వందలాది ప్రజలకు రక్షణ దొరికింది

కలరా వ్యాధితో అతలాకుతలమౌతున్న శిరిడీ గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరిశాయి. నాటి నుండి ఈ సృష్టికే గొప్ప వైద్యుడైన శ్రీ సాయినాధుని శిరీడీ గ్రామ ప్రజలు మరింత భక్తి శ్రద్ధలతో ఆరాధించసాగారు.

(**courtesy:**

http://www.telugupeople.com/content/Content.asp?ContentID=1010780&catID=28)

Om shri sai kalara tarjana ksAmaya namaha.

One who has menaced (**=threatened**) **cholera mari . salute to sai bhagavan.**

260. ఓం శ్రీ సాయి కాల శునక దత్తాన్నం జ్వరం హరేదితి బ్రువతే నమః(2-11-2012)

నల్లటి కుక్కకి అన్నం పెడితే జ్వరం తగ్గుతుందని చెప్పిన సాయికి నమస్కారం

Om sree saayi kalasunaka dattannam jvaram harediti Bruvate namaha..

One who has told that the Boiled Rice given to black dog would take away fever. salute to sai bhagavan.

261. ఓం శ్రీ సాయి కాలాగ్ని సదృశ క్రోధాయ నమః(3-11-2012)

కాలాగ్ని (=ప్రళయాగ్ని) వంటి కోపం కలిగిన సాయికి నమస్కారం

Om shri sai kalagñi sadrus´a krodhaya namaha..

One whose anger is as powerful as 'kala-agni' (=the final fire that is to burn up the world) salute to sai bhagavan.

262. ఓం శ్రీ సాయి కాశీరామ సురక్షాయ నమః(4-11-2012)

కాశీరాం అను భక్తుడిని రక్షించిన సాయికి నమస్కారం

Om shri sai kasirama suraksAkaya namaha..

One who has defended (=protected) kashirama. salute to sai bhagavan

WHILE KASHIRAM WAS BEING ATTACKED BY THE DACOITS, BABA WHO WAS SITTING IN THE DWARAKAMAI FLEW INTO A RAGE. HE USED FOUL ABUSIVE LANGUAGE AND WAVED HIS SATKA ABOUT. INDEED BABA WAS WARDING OFF THE VICIOUS ATTACK OF THE DACOITS, AND PROTECTING HIS DEVOTEE. THERE WERE MANY ARMED DACOITS FIGHTING WITH KASHIRAM, YET HE MANAGED TO WARD OFF THEIR ATTACK AND STAYED ALIVE. THE GOVERNMENT OF BOMBAY ACKNOWLEDGED HIS VALOUR AND PRESENTED HIM WITH A SWORD.

(**http://www.saileela.org/Mahabhakthas/Kasiram_Bala.html**)

263. ఓం శ్రీ సాయి కీర్తి వ్యాప్త దిగంతాయ నమః(5-11-2012)

దిగంతములవరకు అనగా అంతటా వ్యాపించిన కీర్తి కలిగిన సాయికి నమస్కారం

Om shri sai kirtivyapta digantaya namaha..

One whose fame (=glory,reknown) has spread through sky. salute to sai bhagavan.

264. ఓం శ్రీ సాయి కుప్నీవీత నమః(6-11-2012)

కుప్నీని ధరించిన సాయికి నమస్కారం

Om shri sai kupnivita kalebaraya namaha..

One who has dressed (=covered) his body with kufni. salute to sai bhagavan

265. ఓం శ్రీ సాయి కుంభరాగ్ని శిశు త్రాతే నమః(7-11-2012)

కమ్మరివాని (=ఇనుపపని వాని) కుమారుని అగ్నినుండి రక్షించిన సాయికి నమస్కారం

వివరణ

ఒకరోజు సాయి మండుతున్న ధుని లో చెయ్యిపెట్టి మంటల్లోంచి దేన్నో బయటికి లాగుతున్నట్లు భంగిమ చేసారు.ఆయన చేయి కాలింది. కారణమడిగిన భక్తులతో "చెయ్యి కాలితే కాలింది బిడ్డ దక్కింది అంతే చాలు" అన్నారు సాయి.కొద్ది రోజుల తరువాత ఒక కమ్మరి వచ్చి సాయి అలా చేసిన రోజునే తన భార్య ఒడి లో

బిడ్డని ఉంచుకుని కొలిమి వేస్తుంటే బిడ్డ నిప్పుల్లో పడబోతుండగా ఒక కనబడని చేయి బయటకి లాగిందని చెప్పాడు.ఆ చేయి మనందరిని కూడా సదా రక్షించుగాక.

Om shri sai kumbaragni sisu tratre namaha..

One who has saved blacksmith's lad(=child) being burnt. salute to sai bhagavan.

266. ఓం శ్రీ సాయి కుష్ఠ రోగ నివారకాయ నమః(8-11-2012)

కుష్ఠ రోగమును పోగొట్టిన సాయికి నమస్కారం

Om shri sai kusThAroga nivarakaya namaha..

One who has cured(=healed) leprosy. salute to sai bhagavan

267. ఓం శ్రీ సాయి కూటస్థాయ నమః(9-11-2012)

కూటస్థుడైన సాయికి నమస్కారం

(సమస్త శరీరములందున్న ఆత్మలను సూచించేదే కూటస్థ శబ్దం.ఇది ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. ఇది అక్షరం.సాయి అటువంటి అక్షరుడైన కూటస్థుడని భావం.)

Om shri sai kutasthaya namaha..

One who has attained highest level. (the Supreme Unchangeable, Universal Soul as the primordial cause of manifestations.) salute to sai bhagavan

268. ఓం శ్రీ సాయి కృతజ్ఞాయ నమః(10-11-2012)

కృతజ్ఞత (చేసిన మేలు జ్ఞప్తి యందుంచుకొనుట)తన స్వభావముగా కలిగిన, సాయికి నమస్కారం

Om shri sai krutajῆaya namaha..

One who is very Gratitude (grateful.) salute to sai bhagavan

269. ఓం శ్రీ సాయి కృత్స్నక్షేత్ర ప్రకాశకాయ నమః(11-11-2012)

కాంతిమండలాన్ని ప్రకాశింపచేసే సాయికి నమస్కారం

Om shri sai krutsnaksetra prakasakaya namaha..

One who is the apparent(= manifestation) of effulgence (=radiance.) salute to sai bhagavan.

270. ఓం శ్రీ సాయి కృత్స్నజ్ఞాయ నమః(12-11-2012)

(కృత్స్నము = అంతయు)

సమస్తం తెలిసిన సాయికి నమస్కారం

Om shri sai krutsnajῆaya namaha..

One who knows every (=all, entire)happening. salute to sai bhagavan

271. ఓం శ్రీ సాయి కృపాపూర్ణాయ నమః(13-11-2012)

దయా రూపియైన సాయికి నమస్కారం

Om shri sai krupa purnaya namaha..

One who is full of pathetic sentiment(=compassion.) salute to sai bhagavan

272. ఓం శ్రీ సాయికృపాపాలిత అర్భకాయ నమః(14-11-2012)

అర్భకులను దయతో రక్షించే సాయికి నమస్కారం (అర్భకుడు= శిశువు, బలహీనుడు)

Om shri sai krupaya palitarbhakaya namaha..

One who has protected children&, weak or lean man out of compassion. salute to sai bhagavan

273. ఓం శ్రీ సాయి కృష్ణ, రామ, శివత్రేయ మారుత్యాది స్వరూపధృతే నమః(15-11-2012)

కృష్ణుడు, రాముడు, శివుడు, దత్తాత్రేయుడు , ఆంజనేయ స్వరూపాలు ధరించిన సాయికి నమస్కారం

Om shri sai Krishna,rama ,sivatreya marutyadi Svarupadhrute namaha..

One who has assumed (=postulated) forms of krishna, rama, shiva,Dattatreya & maruthi etc. salute to sai bhagavan.

274. ఓం శ్రీ సాయి కేవలాత్మానుభూతయే నమః(16-11-2012)

పరబ్రహ్మతో సంపూర్ణాత్మానుభవముగల సాయికి నమస్కారం

Om shri sai kevalatmanubhutay¯e namaha..

One who has gained perfect(=absolute) unity with parabrahman. salute to sai bhagavan

275. ఓం శ్రీ సాయి కైవల్యపద దాయకాయ నమః(18-11-2012)

బంధాలనుంచి విముక్తి కలిగించి మరలా జన్మ రాకుండా మోక్ష స్థానాన్నిప్రసాదించే సాయికి నమస్కారం

Om shri sai kaivalyapada dayakaya namaha..

One who confers(=bestows) detachment and prevents further metempsychosis. (=transmigration). salute to sai bhagavan.

276. ఓం శ్రీ సాయి కోవిదాయ నమః(19-11-2012)

కోవిదుడైన సాయికి నమస్కారం

(ఇది అది అను నియమము లేక సర్వమును ఎరిగినవాడిని కోవిదుడంటారు.)

Om shri sai kovidaya namaha..

one who is experienced or skilled in anything. salute to sai bhagavan

277. ఓం శ్రీ సాయి కోమలాంగాయ నమః(20-11-2012)

మృదువైన అవయవములు కలవాడై మనోహరంగా కనిపించే సాయికి నమస్కారం

Om shri sai komalangaya namaha..

One who has got gratifying(=pleasing) appearance. salute to sai bhagavan

278. ఓం శ్రీ సాయి కోపవ్యాజ శుభ ప్రదాయ నమః(21-11-2012)

తన మీద కోపగించుకొన్నవారిని కూడా దయతో చూచి మంచి చేసిన సాయికి నమస్కారం

Om shri sai kopavyaja subhapradaya namaha..

One who has done good to those who are impetuous (=furious) to him. salute to sai bhagavan

279. ఓం శ్రీ సాయి కోహమితి దివానక్తం విచారమనుశాసకాయ నమః(22-11-2012)

తనభక్తులకు పగలు రాత్రి 'నేనెవరిని' అని విచారణ చేసుకొమ్మని ఆదేశించిన సాయికి నమస్కారం

Om sree saayi kohamiti divanaktamVicaramanusa sakaya namaha..

One who has directed (=instructed) devotees to think day & night "who am i?". salute to sai bhagavan

280. ఓం శ్రీ సాయిక్లిష్ట రక్ష ధురీణాయ నమః(23-11-2012)

కష్టాలలో ఉన్న భక్తులను రక్షించే సాయికి నమస్కారం

Om shri sai klisTaraksA dhurinaya namaha..

One who is an adept.(=expert) in protecting people in difficulties. **salute to sai bhagavan**

281. ఓం శ్రీ సాయి క్రోధ జితే నమః(24-11-2012)

కోపమును జయించిన సాయికి నమస్కారం

Om shri sai krodhajite namaha..

One who has vanquished (=conquered) anger. salute to sai bhagavan

282. ఓం శ్రీ సాయి క్లేశ నాశనాయ నమః(25-11-2012)

కష్టాలను నశింపచేసే సాయికి నమస్కారం

Om shri sai klesanasanaya namaha..

One who ruins(=destroys) sorrows. . salute to sai bhagavan

283. ఓం శ్రీ సాయి గగన సౌక్ష్మ్య విస్తారాయ నమః(26-11-2012)

ఆకాశ పర్యంతము సూక్ష్మ రూపంలో విస్తరించిన సాయికి నమస్కారం

Om shri sai gagana souksMya vistaraya namaha..

One who has spread through sky in subtle(= understated)form. salute to sai bhagavan

284. ఓం శ్రీ సాయిగంభీర మధుర స్వనాయ నమః(27-11-2012)

గంభీరమైన, మధురమైన గొంతు కలిగిన సాయికి నమస్కారం

Om shri sai gambhira madhura svanaya namaha..

One who has got profound(=deep) & mellifluous voice. salute to sai bhagavan

285. ఓం శ్రీ సాయి గంగా తీర నివాసినే నమః(28-11-2012)

గంగా నది ఒడ్డున నివాసముగల సాయికి నమస్కారం

Om shri sai gangatira nivasine namaha..

One who resides(=dwells) on banks of godavari. salute to sai bhagavan

286. ఓం శ్రీ సాయి గంగోత్పత్తి పదాంబుజాయ నమః(29-11-2012)

తన పాద పద్మముల యందు గంగను ప్రభవింపచేసిన సాయికి నమస్కారం

Om shri sai gangotpatti padambujaya namaha..

One who has created (=produced) holy ganges from his lotus feet. salute to sai bhagavan

287. ఓం శ్రీ సాయి గంగగిరితి ఖ్యాత యతి శ్రేష్ఠేన సంస్తుతాయ నమః(30-11-2012)

గంగ గిరి అను పేరు కలిగిన యతి శ్రేష్ఠునిచే పొగడబడిన సాయికి నమస్కారం

Om shri sai gangagiri iti kyata yati sresThEna Samstutaya namaha..

One who is applauded(= praised) by famous saint called gangagiri. **salute to sai bhagavan**

288. ఓం శ్రీ సాయిగంధ పుష్పాక్షతౌ పూజ్యాయ నమః(1-12-2012)

గంధము, పుష్పము, అక్షతలతో పూజలందుకొనే సాయికి నమస్కారం

Om shri sai gandha pusPaksAtau pujyaya namaha..

One who is adored with sandal paste, flowers & sacred rice. (=washed with water - both sorts used in religious ceremonies.) **salute to sai bhagavan**

289. ఓం శ్రీ సాయి గతి విదే నమః(2-12-2012)

శాశ్వతము కాని ఈ జీవన లక్ష్యమును తెలిసిన అనగా మోక్ష బోధన చేసిన సాయికి నమస్కారం

Om shri sai gativide namaha..

One who is conscious of goal of this evanescent (=impermanent) life. **salute to sai bhagavan**

290. ఓం శ్రీ సాయి గతి సూచకాయ నమః(3-12-2012)

తన భక్తులకు జీవన లక్ష్యమును తెలిపిన అనగా మోక్ష బోధన చేసిన సాయికి నమస్కారం

Om shri sai gati sucakaya namaha.

One who denotes the goal of this birth to the devotees. **salute to sai bhagavan**

291. ఓం శ్రీ సాయి గహ్వరేష్ట పురాణాయ నమః(4-12-2012)

అడవులలో నివసించుటయందు చరిత్ర కలిగిన సాయికి నమస్కారం

Om shri sai gahvaresTa puranaya namaha..

One who has got chronicle(=history) of living in forest. salute to sai bhagavan

292. ఓం శ్రీ సాయిగర్వ మాత్సర్య వర్జితాయ నమః(5-12-2012)

గర్వమును , అసూయను వదిలివేసిన సాయికి నమస్కారం

Om shrai garvamatsarya varjitaya namaha..

One who has eschewed (=shunned) self(=ego) & jealousy. salute to sai bhagavan

293. ఓం శ్రీ సాయి గాన నృత్య వినోదాయ నమః(6-12-2012)

1.పాట.2. ధ్వని.3. స్తుతి.4.శరీరహస్తనేత్రాభినయములచేత భావమును తెలుపుచు ఆడెడు నాట్యములచే ఆనంద పడే సాయికి నమస్కారం

Om shri sai gananrutya vinodaya namaha..

One who enjoys music & gesticulation(=dance.) salute to sai bhagavan

294. ఓం శ్రీ సాయి గల్వంకర్ వర ప్రదాయ నమః(7-12-2012)

గల్వంకర్ అనువానికి వరములు ఇచ్చిన సాయికి నమస్కారం

వివరణ

మొదటి సాయి చరిత్రకారుడైన హేమాడ్పంతు అనువానికి అల్లుడు యశ్వంత్ జనార్ధన్ గల్వంకర్.....మొదటి కొద్దిసార్లూ సాయిని దర్శించినా గల్వంకర్ కు మాత్రం ఆయనపట్ల భక్తిశ్రద్ధలంతగా కల్గలేదు.క్రమంగా సాయి ఆయనలో పరిణతి తీసుకొచ్చారు .

ఒకసారిబాబా గల్వంకర్కి కలలో కనిపించి అతనిని రూ 2/-లు దక్షిణకోరారు. ఇంకొక సారి సారి గూడా ఆయన కలలో కనిపించి అతనిని రెండూ సూత్రాలు పాటించమన్నారు. రెండు . 1. నీతి, నిజాయితీతో(ఉద్యోగంలో) వ్యవహరించాలి.";2. మంచి నడవడిక ధర్మబద్ధమైన దాంపత్యమూ పాటించాలి.వీటినే ఈ నామంలో వరములుగా పేర్కొనుట జరిగింది

Om shri sai galvanKar varapradaya namaha..

One who has confer ed (=bestowed) galwankar with boons. **salute to sai bhagavan**

295. ఓం శ్రీ సాయి గిరీశ సదృశ త్యాగినే నమః(8-12-2012)

శివుని వలె త్యాగము చేసే సాయికి నమస్కారం

Om shri sai girisa sadrusa tyagine namaha..

One who has oblationed (=sacrified)like shiva. **salute to sai bhagavan.**

296. ఓం శ్రీ సాయి గీతాచార్యాయ నమః(9-12-2012)

గీతను బోధించిన ఆచార్యుడు శ్రీ కృష్ణుడు అటువంటి కృష్ణావతారమెత్తిన సాయికి నమస్కారం

Om shri sai gitacaryaya namaha..

One who is geetacharya (krishna). **salute to sai bhagavan.**

297. ఓం శ్రీ సాయి గీతాద్భుతార్థ వక్త్రే నమః(10-12-2012)

గీతలోని అద్భుతార్థములను చక్కగా చెప్పిన సాయికి నమస్కారం

వివరణ

బాబా తనకు సంస్కృతము తెలియదని భావించిన నానా అను భక్తునకు గర్వము అణుచుటకు "తద్విద్ధి ప్రణిపాతేన, పరిప్రశ్నేన సేవయా, ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వ దర్శినః" (భగవద్గీత 4వ అధ్యాయము, 34వ శ్లోకము)అన్న శ్లోకమునకు అర్థము సవివరముగా తెలియజేసెను.

Om shri sai gitadbhutartha vaktre namaha..

One who has pronounced wonderfully the essence of gita. **salute to sai bhagavan.**

298. ఓం శ్రీ సాయి గీతారహస్య సంప్రదాయ నమః(11-12-2012)

గీతారహస్యములను బోధించిన సాయికి నమస్కారం

Om shri sai gitarahasya sampradaya namaha..

One who gave gitarahasya. salute to sai bhagavan.

299. ఓం శ్రీ సాయి గీతాజ్ఞాన మయాయ నమః(12-12-2012)

గీతాజ్ఞానముతో కూడిన సాయికి నమస్కారం

Om shri sai gitajñana mayaya namaha..

One who is personification (=an embodiment) of knowledge of 'bhagavadgita'. salute to sai bhagavan.

300. ఓం శ్రీ సాయి గీతా పూర్ణోపదేశకాయ నమః(13-12-2012)

గీతను సంపూర్ణముగా బోధించిన సాయికి నమస్కారం

Om shri sai gitapurnopadesakaya namaha..

One who has taught gita in entirety (=the whole). salute to sai bhagavan.

301. ఓం శ్రీ సాయి గుణాతీతాయ నమః(14-12-2012)

సత్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణముల ప్రభావములేని సాయికి నమస్కారం

వివరణ

ఈ త్రిగుణములకు మూలము ఇచ్ఛ, జ్ఞాన క్రియా శక్తులు.

ఈ మూడును జీవుని కొరకు మొదటి సారిగా అవతరించును.

రజస్సు వల్ల కార్యము, సత్వము వల్ల కారణము, తమస్సు వల్ల కర్తృత్వము ఏర్పడుచున్నవి

ఈ మూడు గుణములకు అతీతుడైన వాడు ఈశ్వరుడు. అనగా మనలో మూడు గుణములకు అవతల మనసును పరిపాలిస్తూ అన్నిటిని నిర్వర్తించుటకు సంసిద్ధుడై వున్నవాడు ఈశ్వరుడు. అన్ని భూతములయందు ఆవిధంగానే ఉన్నాడు. . నిజానికిమనమున్నామని అనుకోవటమేకాని అసలు లేము.

అల వుంది అనుకోవటమే కాని నిజానికి అది సముద్రమే కదా! గుణములందుకొని అది అలగా మారింది. దానికి పుట్టుక వుంది,అభి వృద్ధివుంది మరల మరణము వుంది. అలాగే మనకు కూడా ఈ నేనున్నాను అనే భావము పుడుతుంది, పెరుగుతుంది. మరల పడిపోతుంది. ఈ భావము వెనుక ఈశ్వరుడు వున్నాడు.కనుకనే భాగవతము నందు "అతడు ఈశ్వరుడై వుండగా రజస్సు, సత్వము, తమస్సు అను గుణములు వానినుండి పుట్టుచున్నవి" అని చెప్పబడినది.

అహం బ్రహ్మాస్మి- నేను బ్రహ్మమును అనుకొంటున్న కొద్దీ జీవులు ఈ త్రిగుణములకు అతీతులు అవుతారు..

Om shri sai gunatitaya namaha..

One who above tama, rajo & sativika guna. **salute to sai bhagavan**

302. ఓం శ్రీ సాయి గుణాత్మనే నమః(15-12-2012)

పూజనీయమైన గుణములు కలిగిన సాయికి నమస్కారం

Om shri sai gunatmane namaha..

One who is having respected (=honourable) qualities. salute to sai bhagavan

303. ఓం శ్రీ సాయి గుణదోష వివర్జితాయ నమః(16-12-2012)

గుణ దోషములు విడిచిపెట్టిన సాయికి నమస్కారం

వివరణ

కర్మల ఫలితాన్ని వదిలిపెడితేనే గుణ దోష భావన మనలిని వదులుతుంది. చేసిన పుణ్యమైనా , పాపమైనా మనలను మళ్ళీ జన్మ బంధాలలోకి నెడుతుంది. అందుకే చేసే ప్రతి కర్మ భగవదర్పితంగా చేస్తే కర్మ ఫలితం, తద్వారా గుణ దోష ఫలితం మనలిని అంటదు.

సాయి ఈ నామం ద్వారా మనకు చెప్పే సందేశం ఇదే.

Om shri sai gunAdosA vivarjitaya namaha..

One who has eschewed virtue & vice. . salute to sai bhagavan

304. ఓం శ్రీ సాయి గుణాగుణేషు వర్తంత ఇత్యనాసక్తి సుస్థిరాయ నమః(17-12-2012)

విషయ వాంఛలందు స్థిర చిత్తుడై మంచి, చెడులను రెండింటిని సమంగా స్వీకరించే సాయికి నమస్కారం

Om shri sai gunagunesU vartanta ityanasakti sustiraya Namaha..

One who is steadfast being uninterested in merits &Demerits of matters. . **salute to sai bhagavan**

305. ఓం శ్రీ సాయి గుప్తాయ నమః(18-12-2012)

ఎవరికి తెలియని గుప్త ప్రవర్తన కల సాయికి నమస్కారం

Om shri sai guptaya namaha..

One who is embodiment of concealment (=secrecy).

306. ఓం శ్రీ సాయి గుహాహితాయ నమః(19-12-2012)

భక్తుల హృదయములలో నివాసముండే సాయికి నమస్కారం

Om shri sai guhahitaya namaha..

One who resides in hearts of devotees. **salute to sai bhagavan**

307. ఓం శ్రీ సాయి గూఢాయ నమః(20-12-2012)

గూఢంగా ప్రవర్తించే సాయికి నమస్కారం

(గూఢము= రహస్యము, దాచిపెట్టుట)

Om shri sai gudHaya namaha..

One who is in concealed(=disguised) form. **salute to sai bhagavan**

308. ఓం శ్రీ సాయి గుప్త సర్వాణి బోధకాయ నమః(21-12-2012)

ఆత్మ విద్యకు సంబంధించిన అన్ని విషయాలను బోధించిన సాయికి నమస్కారం

విశేషాలు

సాయి సచ్చరిత్ర 16 -17 అధ్యాయములలో ఆత్మ సాక్షాత్కారమును పొందుటకు యోగ్యత పది సూత్రాలలో వివరించబ డింది. 1.మోక్షాన్ని పొందుటకు తీవ్రమైన కోరిక2.విరక్తి లేదా ఇహ పర సుఖాలలో విసుగు 3.అంతర్ముఖత్వం (లోనికి చూచుట)4.పాప విమోచన ప్రయత్నం 5. సరియైన ప్రవర్తన6. ప్రియమైన వాటికంటే శ్రేయస్సు కలిగించే వాటిని కోరుకొనుట7. ఇంద్రియాలను స్వాదీనంలో ఉంచుకొనుట8. మనసును పవిత్రంగా ఉంచుట 9.గురువు సహాయం పొందటం10. భగవంతుని కటాక్షం

Om shri sai gupta sarvanibodhakaya namaha..

One who explains all secrets with respect to "atma-vidya" salute to sai bhagavan.

309. ఓం శ్రీ సాయి గుర్వంఘ్రి తీవ్ర భక్తి చేత దేవాలమితరాయతే నమః(22-12-2012)

దేవుని విగ్రహాన్ని భక్తుడు ఎంత తీవ్రమైన భక్తితో ఆరాధిస్తాడో, అలా తన గురువు పాద పద్మాలను ఆరాధించిన సాయికి నమస్కారం

విశేషాలు

బాబా గురువు వెంకూసా.12 ఏళ్ళు వెంకుసా దగ్గర సాయి శిష్యరికం చేసాడని చెబుతారు.

గురువు వెంకూసా ఇచ్చిన ఒక ఇటుకను షిరిడి బాబా ఎంతో జాగ్రత్తగా ప్రాణప్రదంగా చూసుకునేవారు.

నిద్రించే సమయంలో దానిని తలగడగా వాడేవారు. కూర్చున్నపుడు దానిని తన ప్రక్కన ఉంచుకుని తన చేతిని ఉంచేవారు. అది తన గురువుతో సమానమని చెప్పేవారు. ఆగస్టు 1918 లో ఆ మసీదును, లాంతరులను శుభ్రపరిచే అబ్దుల్లా అనే భక్తుడు దానిని చేతిలోకి తీసుకున్నాడు. అది పడిపోయి రెండు ముక్కలుగా విరిగిపోయింది.

Om shri sai gurvanghri tivra bhakti cetaDevalamitirayate namaha..

One who worshipped lotus feet of guru with an ardentDevotion as an attendant (=follower)upon the image(=idol). salute to sai bhagavan

310. ఓం శ్రీ సాయి గురవే నమః(23-12-2012)

ఆధ్యాత్మిక గురువైన సాయికి నమస్కారం

Om shri sai gurave namaha..

One who is spiritual master . salute to sai bhagavan

311. ఓం శ్రీ సాయి గురుతమాయ నమః(24-12-2012)

బ్రహ్మ దేవునికి కూడా బ్రహ్మ జ్ఞానమును బోధించగల సాయికి నమస్కారం

Om shri sai gurutamaya namaha..

One who is the grantor of knowledge "brahman" even to The lord brahma. **salute to sai bhagavan**

312. ఓం శ్రీ సాయి గుహ్యాయ నమః(25-12-2012)

ఉపనిషత్తులు బోధించిన రహస్యమైన జ్ఞానముతో తెలియదగిన స్వరూపము కలిగిన సాయికి నమస్కారం

Om shri sai guhyaya namaha..

One who is to be known by the esoteric (=taught to & known to only the specially initiated) knowledge communicated by the upnishads. **salute to sai bhagavan**

313. ఓం శ్రీ సాయి గురు పాద పారాయణాయ నమః(26-12-2012)

గురువు యొక్క పద్మములవంటి పాదములను తన చివరి ఆశ్రయముగా తలచిన సాయికి నమస్కారం

Om shri sai gurupada parayanaya namaha..

One who has taken shelter at lotus feet of guru as last refuge(=resort). **salute to sai bhagavan**

314. ఓం శ్రీ సాయి గుర్వింశాంఘ్రి సదా ధ్యాత్రే నమః(27-12-2012)

గురువు యొక్క పద్మములవంటి పాదములనునిరంతరం తలచే సాయికి నమస్కారం

Om shri sai gurvisanghri sadadhyatre namaha..

One who always meditates on guru's lotus feet. **salute to sai bhagavan**

315. ఓం శ్రీ సాయి గురు సంతోష వర్ధనాయ నమః(28-12-2012)

గురువు యొక్క సంతోషమును నిరంతరం పెంచే సాయికి నమస్కారం

Om shri sai gurusantosA vardhanaya namaha..

One who increases the happiness of guru. **salute to sai bhagavan**

316. ఓం శ్రీ సాయి గురు ప్రేమ సమాలబ్ధ పరిపూర్ణ స్వరూపవతే నమః(29-12-2012)

గురువు యొక్క ప్రేమ వలన పరిపూర్ణ స్వరూపమును పొందిన సాయికి నమస్కారం

Om shri sai guruprema samalabdha paripurnA Svarupavate namaha..

One who has become 'completely skilled' by grace of guru's love & affection. **salute to sai bhagavan**

317. ఓం శ్రీ సాయి గురోపాసన సంసిద్ధాయ నమః(30-12-2012)

గురువు యొక్క సేవ వలన పరిపూర్ణ సిద్ధుడైన సాయికి నమస్కారం

Om shri sai guropasana samsiddaya namaha..

One who has completely attained maturity by adoring (=worshipping) Guru. **salute to sai bhagavan.**

318. ఓం శ్రీ సాయి గురు మార్గ ప్రవర్తకాయ నమః(31-12-2012)

గురువు యొక్క ఉత్తమమైన మార్గమును అనుసరించు సాయికి నమస్కారం

Om shri sai gurumarga pravartakaya namaha..

One who gaits the virtuous path shown by guru. **salute to sai bhagavan.**

319. ఓం శ్రీ సాయి గుర్వాత్మ దేవతాబుద్ధ్యా బ్రహ్మానంద మయాయ నమః(01-01-2013)

గురువు, తాను(ఆత్మ), దేవుడు ఒకరే అని తెలిసిన బ్రహ్మానందముతో కూడిన సాయికి నమస్కారం

Om shri sai gurvatma devatabuddhya Brahmanandamayaya namaha..

One who is in everlasting beatitude (=Brahmanamda)as he knows "guru, self (atma)and god" are one and the same. **salute to sai bhagavan.**

320. ఓం శ్రీ సాయి గురోఃసమాధి పార్శ్వస్థ నింబచ్ఛాయ నివాసకృతే నమః(02-01-2013)

తన గురువు యొక్క సమాధి పక్కనే ఉన్న వేపచెట్టు కింద నివాసమేర్పరచుకొన్న సాయికి నమస్కారం

om shri sai guroSamadhi parsvastha nimba cchayanivasakrute namaha..

One who resides under neem tree(= The margosa tree. Ayadirachta indica) which is next to samadhi of Guru. salute to sai bhagavan

321. ఓం శ్రీ సాయి గురు వెంకుసా సంప్రాప్త వస్త్రేష్టిక సదా ధృతాయ నమః(03-01-2013)

తన గురువు వెంకుసా ఇచ్చిన ఇటుకను, గుడ్డను ఎప్పుడు గౌరవించిన సాయికి నమస్కారం

Om shri sai guruvenkusa samprapta vastresTika sada Dhrutaya namaha.

One who always venerated(=revered) the brick & cloth given by his guru Venkusa. salute to sai bhagavan

322. ఓం శ్రీ సాయి గురు పరంపరాదిష్ట సర్వ త్యాగ పరాయణాయ నమః(04-01-2013)

భౌతిక దర్శనాన్ని విడిచిపెట్టిన గురు పరంపరను అనుసరించిన త్యాగ పరాయణుడైన సాయికి నమస్కారం

Om shri sai guru paramparadista sarvatyagaParayanaya namaha..

One who has followed his guru parampara in desertingMaterialistic appearances. **salute to sai bhagavan**

323. ఓం శ్రీ సాయి గురు పరంపరా ప్రాప్త సచ్చిదానంద మూర్తిమతే నమః(05-01-2013)

గురువుల దయతో సచ్చిదానంద స్వరూపునిగా ఆకారం ధరించిన సాయికి నమస్కారం.

Om shri sai guru paramparaprapta satchidaananda Murtimate namaha..

One who is personification of satchidananda by the grace of His gurus. **salute to sai bhagavan**

324. ఓం శ్రీ సాయి గృహహీన మహారాజాయ నమః(06-01-2013)

నివాసము లేని సార్వ భౌముడయిన సాయికి నమస్కారం

వివరణ: ఈ ప్రపంచమే సాయి నివాసము. అయితే చమత్కారంగా ఈ నామంలో నివాసము లేనివారని సాయి వర్ణన.

Om shri sai gruhahina maharajaya namaha..

One who is an emperor (=the sovereign or supreme monarch of an empire.) without place to live. **salute to sai bhagavan**

.

325. ఓం శ్రీ సాయి గృహమేధి పరాశ్రయాయ నమః(07-01-2013)

(గృహమేధి = భార్యతో చేరియుండువాడు.గృహస్థుడు)

గృహస్థులకు చక్కటి ఆశ్రయమైన సాయికి నమస్కారం

Om shri sai gruhamedhi parasrayaya namaha..

One who is refuge to grihastas. **salute to sai bhagavan**

326. ఓం శ్రీ సాయి గోపీంస్త్రాతా యథా కృష్ణః తథా నాచ్నే కులావనాయ నమః(08-01-2013)

కృష్ణుడు గోపికలను రక్షించినట్లుగా , నాచ్నే కుటుంబమును రక్షించిన సాయికి నమస్కారం

వివరణ

(నాచ్నే రెండు సంవత్సరాల బాలుడు. ఒకరోజున ఆపిల్లవాడు పరిగెడుతూ ఉండగా ప్రమాదవశాత్తు మేడమీదనుంచి పడిపోయాడు. కింద పెద్దరాళ్ళగుట్ట, చెత్త ఉంది. తండ్రి పరుగెత్తుకుని వెళ్ళి చూసేటప్పటికి అతని కుమారుడు ఎటువంటి గాయాలు, దెబ్బలు లేకుండా నిల్చుని ఉన్నాడు. నాచ్నే తన తండ్రితో "భయపడద్దు, బాబా నన్ను పైకి లేపారు" అన్నాడు.)

Om shri Sai Gopim strata yatha Krisna tatha nacne kulavanaya Namaha

One who defended (=protected) nachne family as krishna protected gopikas. **salute to sai bhagavan**

327. ఓం శ్రీ సాయి గోపాలగుండురాయాది పుత్ర పౌత్ర వర్ధనాయ నమః(09-01-2013)

గోపాలరావు గుండ మొదలైన వారిని కుమారులతో మనుమలతో అనుగ్రహించిన సాయికి నమస్కారం

(గోపాలరావు గుండ అనే భక్తునికి, షిరిడీ సాయి ఆశీస్సులతో సంతానం కలిగింది. దీనినే ఈ నామంలో వివరించారు)

Om shri sai gopalagundurayadi putra poutradi Vardhanaya namaha..

One who has blessed gopalarao gunda and others with sons& grandsons. salute to sai bhagavan

328. ఓం శ్రీ సాయి గోష్పదీకృత కష్టాబ్ధయే నమః(10-01-2013)

భక్తుల కష్టమనే సముద్రాన్ని ఆవు పాదమంత చోటుగా చేసిన సాయికి నమస్కారం

(ఎంతో విశాలమైన సముద్రాన్ని అడుగుగా చేసేవాడంటే - భక్తుల కష్టములను వెంటనే సాయి తగ్గిస్తాడని భావం

Om shri sai gosPadikruta kasTabdhaye namaha.

One who has degraded devotee's difficulties. salute to sai bhagavan

329. ఓం శ్రీ సాయి గోదావరీ తటాగతాయ నమః(11-01-2013)

గోదావరీ తీరమునకు మానవావతారమున జీవించుటకు వచ్చిన సాయికి నమస్కారం

Om shri sai godavari tatagataya namaha..

One who has come to reside on bank of godavari. salute to sai bhagavan

330. ఓం శ్రీ సాయి చతుర్భుజాయ నమః(12-01-2013)

తన నాలుగు భుజములతో భక్తులను రక్షించు సాయికి నమస్కారం

(సాయి -విష్ణు మూర్తి -అని చతుర్భుజ శబ్దంతో సూచితం)

Om shri sai caturbhujaya namaha..

One who assumes (=put on)four arms to help devotees. salute to sai bhagavan

331.ఓం శ్రీ సాయి చతుర్బాహు నివారిత నృసంకటాయ నమః(13-01-2013)

నాలుగు భుజములు ధరించి భక్తులను కష్టములనుండి రక్షించు సాయికి నమస్కారం

(నాలుగు చేతులా సంపాదిస్తున్నాడు అంటే బాగా సంపాదిస్తున్నాడని అర్థం. ఆ విధంగానే నాలుగు చేతులా రక్షిస్తున్నాడంటే నమ్ముకొన్నవారిని బాగా రక్షిస్తాడని అర్థం)

Om shri sai caturbahu nivarita nrusankataya namaha..

One who has put an end to the sorrows of people by assuming four arms. salute to sai bhagavan

332. ఓం శ్రీ సాయి చమత్కారైః సంక్లిష్టా భక్తి జ్ఞాన వివర్ధనాయ నమః(14-01-2013)

భక్తి జ్ఞానములను కలగలిపిన అనేక చమత్కారములను భక్తుల కొరకు చేసిన సాయికి నమస్కారం

Om shri sai camatkarai SanklisTAurbhakti jñanaVivardhanaya namaha..

One by surprising (=astonishing) miracles (=wonders) has taught complexities (=entanglements) of bhakti& jñana. salute to sai bhagavan

333. ఓం శ్రీ సాయి చందనా లేప రుష్టానాం దుష్టానాం ఘర్షణ క్షమాయ నమః(15-01-2013)

తన భక్తులను కోపముతో, పొగరుతో కొంతమంది దుష్టులు శిక్షలకు గురిచేస్తుంటారు. అటువంటి దుష్ట ప్రవర్తన కలవారు తమ తప్పు తెలుసుకొని , తన విగ్రహముపై గంధాన్ని భక్తితో పూస్తే వారి తప్పులను క్షమించే సాయికి నమస్కారం

Om shri sai candanaalepa rusTaanaam , dusTanam gharshAnA ksAmaya namaha..

One who condoned (=forgave) the angry, haughty and evil people who attacked the devotees; who

wish to perform puja to baba by applying Sandal(chandana) etc. salute to sai bhagavan

334. ఓం శ్రీ సాయి చందోర్కరాది భక్తానాం సదా పాలన నిష్ఠితాయ నమః(16-01-2013)

నానాసాహెబ్ చందోర్కర్ మొదలైన భక్తులను రక్షించుటలో ఆసక్తి కలిగిన సాయికి నమస్కారం

One who is always honest in defending Nanasaheb Chandorkar & other devotees. salute to sai bhagavan

335. ఓం శ్రీ సాయి చరాచర వ్యాపితాయ నమః(17-01-2013)

చరాచరములందు వ్యాపించిన సాయికి నమస్కారం

(చరాచరము = తిరుగునదియును తిరుగనిదియునైనజగత్తు)

Om shri sai caracara parivyaptaya namaha..

One who is amply present in the animate and inanimate creations. salute to sai bhagavan

336. ఓం శ్రీ సాయి చర్మ దాహేపి అవిక్రియాయ నమః(18-01-2013)

చర్మము కాలుతున్నప్పటికి వికారము చెందని సాయికి నమస్కారం

Om shri sai carmadahepya vikriyaya namaha..

One who got firmness by burning his skin. salute to sai bhagavan

337.ఓం శ్రీ సాయి చాంద్ భాయాఖ్య పటేలార్థం చమత్కార సహాయ కృతే నమః(19-01-2013)

చాంద్ భాయి పటేల్ కి సహాయం చేసిన సాయికి నమస్కారం

(చాంద్ భాయి పటేల్ భార్య తమ్ముని కుమారుని పెళ్ళి వారి బృందంతో ఒక బాలుడు శిరిడి వచ్చి చేరాడు. ఆ దివ్య బాలుడే సాయిబాబా గా పిలవబడుతూ 1853వ సంవత్సము నుండి 1918 వరకు శిరిడిలో నివసించాడు. చరిత్రలో చాంద్ భాయి పటేల్ పేరు నిలబడేటట్లు చేయటం ఈ నామంలో సహాయంగా చెప్పబడింది.)

Om shri sai candbhayakhya patelartham camatkara Sahayakrute namaha..

One who has helped chand bhai patil . salute to sai bhagavan

338. ఓం శ్రీ సాయి చింతా మగ్న పరిత్రాణే తస్య సర్వ భారం వహాయ నమః(20-01-2013)

బాధలలో ఉన్నవారిని రక్షించే బాధ్యతను గ్రహించిన సాయికి నమస్కారం

Om shri sai cintamagna paritranE tasya sarva bharam vahaya namaha..

One who takes the accountability of the solicitous people. salute to sai bhagavan

339. ఓం శ్రీ సాయి చిత్ర చిత్ర చరిత్రాయ నమః(21-01-2013)

అసాధారణమైన చిత్ర విచిత్రమైన చరిత్ర కలిగినసాయికి నమస్కారం

Om shri sai citraticitra caritraya namaha..

One who has got history of singularities. salute to sai bhagavan

340. ఓం శ్రీ సాయి చిన్మయానందాయ నమః(22-01-2013)

చిదానంద మూర్తి యైన సాయికి నమస్కారం

Om shri sai cinmayanandaya namaha..

One who is in continuous bliss. salute to sai bhagavan

341. ఓం శ్రీ సాయి చిరవాస కృతైర్బంధైః శిరిడిగ్రామ పునర్గతయే నమః(23-01-2013)

శిరిడిలో శాశ్వతముగా ఉండుటకు తిరిగి వచ్చిన సాయికి నమస్కారం

Om shri sai ciravasa krutairbandhai sirdIgrama Punargataye namaha..

One who returned to shirdi village to stay lastingly. salute to sai bhagavan

342. ఓం శ్రీ సాయి చోరాదాహృత వస్తు నిదాత్తాన్య వేతి హర్షితాయ నమః(24-01-2013)

దొంగతనం జరిగిన వస్తువును తిరిగి యజమానికి చేర్చి ఆనందం కలిగించిన సాయికి నమస్కారం

Om shri sai coradyahruta vastu nidattanyaVetiharsltaya namaha..

One who made the person happy by getting back the flitched (=stolen) items. salute to sai bhagavan

343. ఓం శ్రీ సాయి ఛిన్న సంశయాయ నమః(25-01-2013)

సందేహములు లేని సాయికి నమస్కారం(సందేహమున్నవాడు జీవుడు; సందేహము లేనివాడు దేవుడు)

Om shri sai chinna samsayaya namaha..

One who has no doubts. salute to sai bhagavan

344. ఓం శ్రీ సాయి ఛిన్న సంసార బంధనాయ నమః(26-01-2013)

సంసార బంధములనుండి విడివడిన సాయికి నమస్కారం

Om shri sai chinna samsara bandhanaya namaha..

One who released from materialistic world. salute to sai bhagavan

345. ఓం శ్రీ సాయి జగత్పిత్రే నమః(27-01-2013)

ప్రపంచమునకు తండ్రియైన సాయికి నమస్కారం

Om shri sai jagatpitre namaha..

One who is the father of this cosmos. salute to sai bhagavan

346. ఓం శ్రీ సాయి జగన్మాత్రే నమః(28-01-2013)

ప్రపంచమునకు తల్లియైన సాయికి నమస్కారం

Om shri sai jaganmatre namaha..

One who is the mother of this cosmos. salute to sai bhagavan

347. ఓం శ్రీ సాయి జగత్త్రాతే నమః(30-01-2013)

ప్రపంచమును రక్షించు సాయికి నమస్కారం

Om shri sai jagatratre namaha..

One who is the protector of this universe. salute to sai bhagavan

348. ఓం శ్రీ సాయి జగద్ధితాయ నమః(31-01-2013)

ప్రపంచమునకు మేలు చేయు సాయికి నమస్కారం

Om shri sai jagaddhitaya namaha..

One who is well wisher of this cosmos. salute to sai bhagavan.

349. ఓం శ్రీ సాయి జగత్ సృష్టే నమః(1-02-2013)

ప్రపంచమును సృష్టించిన సాయికి నమస్కారం

Om shri sai jagatsrusTe namaha..

One who is the creator of this cosmos. salute to sai bhagavan.

350. ఓం శ్రీ సాయి జగత్ సాక్షిణే నమః(2-02-2013)

ప్రపంచములోని ప్రతి చర్యకు సాక్షీభూతుడైన సాయికి నమస్కారం

Om shri sai jagatsakslne namaha..

One who is the witness for happenings in this universe. salute to sai bhagavan

351. ఓం శ్రీ సాయి జగద్వాపినే నమః (3-02-2013)

ప్రపంచములోని అణువణువున వ్యాపించిన సాయికి నమస్కారం

Om shri s¯ai jagadvyapine namaha..

One who has spread himself in the entire cosmos. salute to sai bhagavan

352. ఓం శ్రీ సాయి జగద్గురవే నమః (4-02-2013)

ప్రపంచమునకు గురువైన సాయికి నమస్కారం

Om shri sai jagadgurave namaha..

One who is the guru for whole world. salute to sai bhagavan

353. ఓం శ్రీ సాయి జగత్ప్రభవే నమః (5-02-2013)

ప్రపంచమునకు ప్రభువైన సాయికి నమస్కారం

Om shri sai jagatprabhave namaha..

One who is sovereign (=monarch) of entire world. salute to sai bhagavan

354. ఓం శ్రీ సాయి జగన్నాథాయ నమః (6-02-2013)

ఈ ప్రపంచమునకు నాథుడైన (దిక్కు) సాయికి నమస్కారం

Om shri sai jagannathaya namaha..

One who is lord of this world. salute to sai bhagavan

355. ఓం శ్రీ సాయి జగదేక దివాకరాయ నమః (7-02-2013)

ఈ ప్రపంచములోని ఒకే ఒక సూర్యుడైన సాయికి నమస్కారం

Om shri sai jagadeka divakaraya namaha..

One who is the one & only sun of this world. salute to sai bhagavan

356. ఓం శ్రీ సాయి జగన్మోహ చమత్కారాయ నమః (8-02-2013)

ఆశ్చర్యము కలిగించి, కుతూహలము రేకెత్తించు విధముగా ఈ ప్రపంచములో తన జీవన విధానాన్ని ప్రదర్శించిన సాయికి నమస్కారం

Om shri sai jaganmoha camatkaraya namaha..

One who has astounded the world by performing spectacularly. salute to sai bhagavan

357. ఓం శ్రీ సాయి జగన్నాటక సూత్ర ధృతే నమః (9-02-2013)

ఈ ప్రపంచమను నాటకమును నడిపించు సూత్ర ధారి అయిన సాయికి నమస్కారం

Om shri sai jagannataka sutradhrute namaha..

One who has got reins (=controls)of this doll show known as 'world'. salute to sai bhagavan

358. ఓం శ్రీ సాయి జగన్మంగళ కర్త్రే నమః (10-02-2013)

ప్రపంచమునకు శుభమును కలిగించుటకు కారకుడయిన సాయికి నమస్కారం

Om shri sai jaganmangala kartre namaha..

One who takes care of prosperity of the world. salute to sai bhagavan

359. ఓం శ్రీ సాయి జగన్మయేతి బోధకాయ నమః (11-02-2013)

ఈ ప్రపంచము అశాశ్వతమని బోధించిన సాయికి నమస్కారం

Om shri sai jaganmayeti bodhakaya namaha..

One who teaches that this world is evanescent (impermanent.). salute to sai bhagavan

360. ఓం శ్రీ సాయి జడోన్మత్త పిశాచోభోప్యన్యతః సచ్చిత్ సుఖ స్థితాయ నమః (12-02-2013)

కదలని జడులను, పిచ్చివాళ్లను , పిశాచములను ఇష్ట పడినప్పటికి ఎప్పుడు శాశ్వతమైన సచ్చిదానందమునందు కొలువై ఉన్న సాయికి నమస్కారం

Om shri sai jadonmatta pisacobhopyantah Satccitsukha sthitaya namaha..

One who looks like lifeless,, mad, disembodied spirit;, but always stays in eternal bliss. salute to sai bhagavan

361. ఓం శ్రీ సాయి జన్మ బంధ వినిర్ముక్తాయ నమః (13-02-2013)

జన్మ బంధములనుండి మనలను విడిపించు సాయికి నమస్కారం

Om shri sai janmbandha vinirmuktaya namaha..

One who is released from birth cycle. salute to sai bhagavan

362. ఓం శ్రీ సాయి జన్మ సాఫల్య మంత్రదాయ నమః (14-02-2013)

జన్మ సఫలమయ్యే మంత్రాన్ని ప్రసాదించిన సాయికి నమస్కారం

Om shri sai janmasaphalya mantradaya namaha..

One who has taught "mantra" which purifies (=efficacies)the birth. salute to sai bhagavan

363. ఓం శ్రీ సాయి జన్మ జన్మాంతరజ్ఞాయ నమః (15-02-2013)

భక్తుల యొక్క పూర్వ జన్మ విశేషాలు అన్ని తెలిసిన సాయికి నమస్కారం

Om shri sai janmajanmantarajñaya namaha..

One who has got the cognizance(=knowledge)of previous births of devotees. salute to sai Bhagavan

364. ఓం శ్రీ సాయి జన్మ నాశ రహస్య విదే నమః (16-02-2013)

తన భక్తులకు జన్మను మళ్ళీ కలుగచేయని రహస్యమును తెలిసిన సాయికి నమస్కారం

Om shri sai janmanaasa rahasyavide namaha..

One who knows the secret which destroys births cycle. metempsychosis. salute to sai Bhagavan

365. ఓం శ్రీ సాయి జప్తనామసు సంతుష్ట హరి ప్రత్యక్ష భావితాయ నమః (17-02-2013)

తన నామమును జపించిన భక్తులకు విష్ణు దేవుని ప్రత్యక్షము చేయించిన సాయికి నమస్కారం

Om shri sai japtTa naamasu santushta haripratyaksA Bhavitaya namaha..

One who has conferred vision of hari to the devotees whenthey did japa. salute to sai Bhagavan

366. ఓం శ్రీ సాయి జన జల్ప మనాదృత్య జపసిద్ధి మహాద్యుతయే నమః (18-02-2013)

తనను నమ్ముకొన్న భక్తుల మనస్సులను వ్యర్థ ప్రసంగాలనుండి, భగవంతుని నామ జపము వైపు మరల్చు సాయికి నమస్కారం

Om shri sai janajalpa manadyatya japasiddhiMahadhyutaye namaha..

One who has withdrawn mind of the people from the idle talk(= gossip) and made them to chant the name of omnipotent to get siddhi. salute to sai Bhagavan

367. ఓం శ్రీ సాయి జప ప్రేరిత భక్తాయ నమః (19-02-2013)

భక్తుల మనస్సులను నామ జపము వైపు మరలుటకు ప్రేరేపించు సాయికి నమస్కారం

Om shri sai japa prerita bhaktaya namaha..

One who has motivated devotees to sing (=chant) the name of god. salute to sai Bhagavan

368. ఓం శ్రీ సాయి జప్య నామ్నే నమః (20-02-2013)

జపములందు ఉపయోగించు పవిత్ర నామము కలిగిన సాయికి నమస్కారం

Om shri sai japya namne namaha..

One whose name is being used for holy cogitation. (=japam.) salute to sai Bhagavan

(ధ్యానము is silent, without moving the lips:

జపము is silent, but moving the lips.)

369. ఓం శ్రీ సాయి జనేశ్వరాయ నమః (21-02-2013)

జనులందరికి ప్రభువయిన సాయికి నమస్కారం

Om shri sai janesvaraya namaha..

One who is the chief of all. salute to sai Bhagavan

370. ఓం శ్రీ సాయి జల హీన హీన స్థలే ఖిన్న భక్తార్థం సృష్టి కృతే నమః (22-02-2013)

నీరు లేని ప్రదేశంలో బాధ పడుతున్న తన భక్తులకు నీటిని సృష్టించిన సాయికి నమస్కారం

Om shri sai jalahinasthale khinnabhakthartham Srustikrute namaha

one who for the sake (=interest) of afflicted devotees, produced water in unproductive land. salute to sai Bhagavan

371. ఓం శ్రీ సాయి మౌలానా జవరాలీతి 2 క్లిష్టమానసాయ నమః (23-02-2013)

మౌలానా జవరాల్ కు సంతోషంగా సేవ చేసిన సాయికి నమస్కారం

Om shri sai javaraliti moulanasev aneklisTaManasaya namaha..

One who has served moulana jawaharaali with sweet satisfaction. salute to sai Bhagavan

372. ఓం శ్రీ సాయి జాత పూర్వాంత గురోర్వాసం తస్మాత్ పూర్వ స్థలం వ్రజతే నమః (24-02-2013)

om shri sai jatagramanta gurorvasam tasmatpurvasthalavrajate namaha..

జన్మ స్థలమునుండి పూర్వము గురువు గారు నివాసమున్న నివాసస్థలమునకు వలసపోయిన సాయికి నమస్కారం.

One who has migrated (remove or change residence from one country to another)from birth place to the dwelling places then to previous place of guru. salute to sai Bhagavan

373. ఓం శ్రీ సాయి జాతిర్భేదో మతైర్భేద ఇతి తిరస్కృతాయ నమః (25-02-2013)

జాతి , మత భేదములను తిరస్కరించిన సాయికి నమస్కారం.

Om shri sai jatirbhedo matairbheda iti bhedaTiraskrutaya namaha..

One who has reproved the differentiation made between various castes and religions. salute to sai Bhagavan

374.ఓం శ్రీ సాయి జాతి విద్యా ధనైః చ అపై హీనాన్ ఆర్ద్రవనాయ నమః (26-02-2013)

సమాజంలో ఆర్తులను జాతి, విద్య, ధనములతో సంబంధము లేకుండా ఆదుకొనే సాయికి నమస్కారం

Om shri sai jatividyadhanai.Caapi hinan ardraHrudavanaya namaha..

One who use to tend to (=look after) people belonging to the lowest strata (=beds of earth) of society. salute to sai Bhagavan

375. ఓం శ్రీ సాయి జాంబూనద పరిత్యాగాయ నమః (27-02-2013)

బంగారమును పరిత్యజించిన సాయికి నమస్కారం

Om shri sai jambunada parityagine namaha..

One who has forsaken (=abandoned) the gold . salute to sai Bhagavan

376. ఓం శ్రీ సాయి జాగరూకావిత ప్రజాయ నమః (28-02-2013)

భక్తులయెడ జాగరూకత కలిగిన సాయికి నమస్కారం

Om shri sai jagarukavita prajaya namaha..

One who is circumspect (=vigilant) regarding devotees. salute to sai Bhagavan

377. ఓం శ్రీ సాయి జాయా పత్య గృహ క్షేత్ర స్వజన స్వార్థ వర్జితాయ నమః (1-03-2013)

భార్యాదులతో కూడిన ఈ భౌతిక ప్రపంచమును విడిచిన సాయికి నమస్కారం

Om shri sai jayapatya gruhaksetra svajanaSwarthavarjitaya namaha..

One who has renounced materialistic world with wife etc. salute to sai Bhagavan

378. ఓం శ్రీ సాయి జిత ద్వైత మహామోహాయ నమః (2-03-2013)

ద్వైతమను మహా మోహమును జయించిన సాయికి నమస్కారం

Om shri sai jitadvaitamahamohaya namaha..

One who has subdued (=conquered) the duality & passion. salute to sai Bhagavan

379. ఓం శ్రీ సాయి జిత క్రోధాయ నమః (3-03-2013)

క్రోధమును జయించిన సాయికి నమస్కారం

Om shri sai jitakrodhaya namaha..

One who has conquered wrath (=anger.) salute to sai Bhagavan

380. ఓం శ్రీ సాయి జితేంద్రియాయ నమః (4-03-2013)

ఇంద్రియములను జయించిన సాయికి నమస్కారం

Om shri sai jitendriyaya namaha..

One who has vanquished senses. salute to sai Bhagavan

381. . ఓం శ్రీ సాయి జిత కందర్ప దర్పాయ నమః (5-03-2013)

మన్మథుని గర్వమును జయించిన(అనగా కోరికలను జయించిన) సాయికి నమస్కారం

Om shri sai jitakandarpa darpaya namaha..

One who has vanquished the haughtiness of the manmatha. salute to sai Bhagavan

382. ఓం శ్రీ సాయి జితాత్మనే నమః (6-03-2013)

తనను తాను జయించిన సాయికి నమస్కారం

Om shri sai jitatmane namaha..

One who has vanquished self. salute to sai Bhagavan

383. . ఓం శ్రీ సాయి జిత షడ్రిపవే నమః (7-03-2013)

ఆరురకాలైన శత్రువులు కామము ,క్రోధము మొదలైన వాటిని జయించిన సాయికి నమస్కారం

Om shri sai jitashAdRipave namaha..

One who has vanquished the six enemies (i.e. kama, krotha etc.)of living beings. salute to sai Bhagavan

384. ఓం శ్రీ సాయి జీర్ణ హూణాలయ స్థానే పూర్వ జన్మ కృతం స్మరతే నమః (8-03-2013)

శిథిలావస్థలో ఉన్న మసీదులో నివాసముండి, పూర్వ జన్మలను స్మరించే సాయికి నమస్కారం

Om shri sai jirnAhunalayasthane purvajanma krutam smarate namaha.

One who lived in decayed masjid and gets memory of previous births. salute to sai Bhagavan

385. ఓం శ్రీ సాయి జీర్ణ హూణాలయం చాద్య సర్వ మర్త్యాలయం కరాయ నమః (9-03-2013)

జీర్ణాలయములో ఉంటూ మనుష్యులందరిని ఒకటిగా చేసిన సాయికి నమస్కారం

Om shri sai jirnA hunalayam cadya sarvamartyalayam karaya namaha..

One who has integrated all,residing at decayed masjid. salute to sai Bhagavan

386. ఓం శ్రీ సాయి జీర్ణ వస్త్రం సమం మత్వా దేహంత్యక్త్వా సుఖం స్థితాయ నమః (10-03-2013)

ఈ శరీరాన్ని ఒక చివికిపోయిన వస్త్రంగా తలిచి , నిరంతర ఆనందంగా గడిపిన సాయికి నమస్కారం

Om· shri Sai Jirnavastrasamammatva deham tyaktva sukhamsthitaya Namah

One who use to be in beatitude(=bliss), by leaving body like old cloth salute to sai Bhagavan

387. ఓం శ్రీ సాయి జీర్ణ వస్త్రం సమం పశ్యన్ త్యక్త్వా దేహం ప్రవిష్టవతే నమః (11-03-2013)

ఈ శరీరాన్ని ఒక చివికిపోయిన వస్త్రంగా విడిచివేసి, , తిరిగి దానిలో ప్రవేశించిన సాయికి నమస్కారం

Om shri sai jirnAvastrasamampasyan tyaktva deham pravisTavate namaha..

One who has entered again the body, which he has already left like old cloth. salute to sai Bhagavan

388. ఓం శ్రీ సాయి జీవన్ముక్తాయ నమః (12-03-2013)

జీవన్ముక్తుడైన సాయికి నమస్కారం

(జీవన్ముక్తుడు=జీవించియుండియు ముక్తి నొందినవాడు)

Om shri sai jivanamuktaya namaha..

One who is emancipated (=set free from bondages)while alive. salute to sai Bhagavan

389. ఓం శ్రీ సాయి జీవన్ముక్తి సద్గతి దాయకాయ నమః (13-03-2013)

తన భక్తులకు జీవన్ముక్తుని, సద్గతిని ప్రసాదించే సాయికి నమస్కారం (జీవన్ముక్తి=జీవించియుండియు ముక్తి పొందుట)

Om shri sai jivanammukti sadgatidayakaya namaha..

One who grants emancipation(=set free from bondageswhile alive) & liberation to devotees. salute to sai Bhagavan

390. ఓం శ్రీ సాయి జ్యోతిశ్శాస్త్ర రహస్యజ్ఞాయ నమః (14-03-2013)

జ్యోతిశ్శాస్త్ర రహస్యములు తెలిసిన సాయికి నమస్కారం

Om shri sai jyotisYa sastra rahasyajñaya namaha..

One who is the knower of (=be aware of)the mysteries (=secrets)of astrology. salute to sai Bhagavan

391. ఓం శ్రీ సాయి జ్యోతిర్ జ్ఞాన ప్రదాయ నమః (15-03-2013)

జ్ఞానమును ప్రసాదించు సాయికి నమస్కారం

Om shri sai jyotirjñanapradaya namaha..

One who bestows(=confer) enlightenment (=intellectual light). salute to sai Bhagavan

392. ఓం శ్రీ సాయి జ్యోక్చ సూర్యం దృశా పశ్యతే నమః (16-03-2013)

సూర్య కాంతిని తదేకంగా చూడగలిగే సాయికి నమస్కారం

Om shri sai jyokca suryam drusapasyate namaha..

One who could see the lustreof the sun. salute to sai Bhagavan

393. ఓం శ్రీ సాయి జ్ఞాన భాస్కర మూర్తి మతే నమః (17-03-2013)

జ్ఞాన సూర్యుడైన సాయికి నమస్కారం

Om shri sai jñana bhaskara murtimate namaha..

One who is embodiment of "sun of knowledge". salute to sai Bhagavan

394. ఓం శ్రీ సాయి జ్ఞాన సర్వ రహస్యాయ నమః (18-03-2013)

జీవనములోని సర్వ రహస్యములను తెలుసుకొన్న సాయికి నమస్కారం

Om shri s¯ai jñana sarva rahasyaya namaha..

One who has grasped all secrets of life. salute to sai Bhagavan

395. ఓం శ్రీ సాయి జ్ఞాత బ్రహ్మ పరాత్పరాయ నమః (19-03-2013)

సృష్టి రహస్యము తెలిసిన సాయికి నమస్కారం

Om shri sai jñata brahma paratparaya namaha..

One who is the knower(=perceived) of secrets of creation. salute to sai Bhagavan

396. ఓం శ్రీ సాయి జ్ఞాన భక్తి ప్రదాయ నమః (20-03-2013)

భక్తులకు జ్ఞానము, భక్తి ఇచ్చే సాయికి నమస్కారం

Om shri sai jñana bhakti pradaya namaha..

One who confers knowledge & bhakti to devotees. . salute to sai Bhagavan

397. ఓం శ్రీ సాయి జ్ఞాన విజ్ఞాన నిశ్చయాయ నమః (21-03-2013)

ఆధ్యాత్మిక , భౌతిక జ్ఞానములనుండి స్థిర నిశ్చయము కలిగిన సాయికి నమస్కారం

Om shri sai jñanavijñana niscayaya namaha..

One who has firm opinion about spiritual & materialistic knowledge. salute to sai Bhagavan

398. ఓం శ్రీ సాయి జ్ఞాన శక్తి సమారూఢాయ నమః (22-03-2013)

జ్ఞానము నందు అత్యధిక దశను పొందిన సాయికి నమస్కారం

Om shri sai jñana sakti samarudHaya namaha..

One who has gained the highest position in knowledge. salute to sai Bhagavan

399. ఓం శ్రీ సాయి జ్ఞాన యోగ వ్యవస్థితాయ నమః (23-03-2013)

జ్ఞానయోగమునందు వ్యవస్థితుడైన (నియమితుడైన) సాయికి నమస్కారం

Om shri sai jñanayoga vyavasthita¯ya namaha..

One who has placed in order upon the yogic sciences as basis for acquisition of true koowledge. salute to sai Bhagavan

400. ఓం శ్రీ సాయి జ్ఞానాగ్ని దగ్ధ కర్మణే నమః (24-03-2013)

జ్ఞానమను అగ్ని చేత నశింపచేయబడిన కర్మలుగల సాయికి నమస్కారం

Om shri sai jñ¯an¯agñi dagdha karmane namaha..

One who has scorched the 'karmas' by the fire of knowledge. salute to sai Bhagavan

401. ఓం శ్రీ సాయి జ్ఞాన నిర్ధూత కల్మషాయ నమః (25-03-2013)

జ్ఞానము చేత ఎగురకొట్టబడిన అజ్ఞానమను ధూళి కలిగిన సాయికి నమస్కారం

Om shri sai jñananirdhuta kalmasaya namaha..

One who has shaken off(=removed) filth of mind by knowledge. salute to sai Bhagavan

402. ఓం శ్రీ సాయి జ్ఞాన వైరాగ్య సంధాత్రే నమః (26-03-2013)

జ్ఞానముతో పాటు వైరాగ్యాన్ని అనుగ్రహించే సాయికి నమస్కారం

Om shri sai jñanavairagya sandhatre namaha..

One who bestows(=gives) knowledge & detatchment. salute to sai Bhagavan

403. ఓం శ్రీ సాయి జ్ఞాన సంచ్ఛిన్న సంశయాయ నమః (27-03-2013)

జ్ఞానముతో సంశయాలను తొలగించే సాయికి నమస్కారం

Om shri sai jñana sanchinna samsayaya namaha..

One who has cut doubts into bits through knowledge. salute to sai Bhagavan

404. ఓం శ్రీ సాయి జ్ఞానాపాస్త మహా మోహాయ నమః (28-03-2013)

జ్ఞానముతో చిత్త వైకల్యమును (=మోహమును) తొలగించే సాయికి నమస్కారం

Om shri sai jñanapasta mahamohaya namaha..

One who has driven away the swoon through knowledge. salute to sai Bhagavan

405. ఓం శ్రీ సాయి జ్ఞానీతాత్మైవ సదా నిశ్చయాయ నమః (29-03-2013)

తాను సత్య జ్ఞానినని సదా దృఢంగా విశ్వసించే సాయికి నమస్కారం

Om shri sai jñanityatmaiva niscayaya namaha..

One who is the constant believer(= theist) that 'he' is the knower of the truth i.e. "self is brahman". salute to sai Bhagavan

406. ఓం శ్రీ సాయి జ్ఞానేశ్వరీ పఠద్దైవ ప్రతిబంధ నివారకాయ నమః (30-03-2013)

దేవ్ అనువానికి జ్ఞానేశ్వరిని చదువుటకు గల అన్ని ప్రతిబంధకములను తొలగించిన సాయికి నమస్కారం

Om shri sai jñaneswari pathAddaiva pratibandha Nivarakaya namaha..

One who has destroyed hindrances(=obstacles) for dev to read jñ¯an¯eshwari. salute to sai Bhagavan

407. ఓం శ్రీ సాయి జ్ఞానాయ నమః (31-03-2013)

జ్ఞాన స్వరూపుడైన సాయికి నమస్కారం

Om shri sai jñanaya namaha..

One who is the the Personification of knowledge. salute to sai Bhagavan

408. ఓం శ్రీ సాయి జ్ఞేయాయ నమః (1-04-2013)

జ్ఞేయుడైన సాయికి నమస్కారం(జ్ఞేయుడు= తెలియదగినవాడు)

Om shri sai jñeyaya namaha..

One who is the aim(=object) to understand. salute to sai Bhagavan

409. ఓం శ్రీ సాయి జ్ఞాన గమ్యాయ నమః (2-04-2013)

జ్ఞానము యొక్క లక్ష్యమైన సాయికి నమస్కారం

Om shri sai jñanagamyaya namaha..

One who is having "knowledge of self " as goal. salute to sai Bhagavan

410. ఓం శ్రీ సాయి జ్ఞాత సర్వ పారం మతాయ నమః (3-04-2013)

అన్ని మతములయొక్క సర్వ సారమును తెలిసిన సాయికి నమస్కారం

Om shri sai jñata sarva parammataya namaha..

One who knows the elegant aspects of the other religions. salute to sai Bhagavan

411. ఓం శ్రీ సాయి జ్యోతిషాం ప్రథమ జ్యోతిషే నమః (4-04-2013)

జ్యోతిశ్శాస్త్రంలో అందరికంటే బాగా తెలిసిన మొదటి జ్యోతిష్కునికి సాయికి నమస్కారం

Omshrisaijyotishaamprathama jyotishe namaha..

One who is second to none in astrology subject.. salute to sai Bhagavan

412. ఓం శ్రీ సాయి జ్యోతిర్హీన ద్యుతి ప్రదాయ నమః (5-04-2013)

వెలుగు లేనివానికి చూపు ప్రసాదించిన సాయికి నమస్కారం

Om shri sai jyotirhina dyuti pradaya namaha..

One who has given sight(=vision) to the blind. salute to sai Bhagavan

413. ఓం శ్రీ సాయి తపస్సందీప్త తేజస్వినే నమః (6-04-2013)

తపస్సు చేయుటతో కలిగిన తేజస్సుతో శోభిల్లే సాయికి నమస్కారం

Om shri sai tapassamdeepta tejasvinEnamaha..

one who is bright because of the practice of austerities(= ((penance) performed by him. salute to sai Bhagavan

414. ఓం శ్రీ సాయి తప్త కాంచన సన్నిభాయ నమః (7-04-2013)

కాచబడిన బంగారముతో సమానమైన కాంతి కలిగిన సాయికి నమస్కారం

Om shri sai taptakancana sannibhaya namaha..

One who is as radiant as agitated gold. salute to sai Bhagavan

415. ఓం శ్రీ సాయి తత్వజ్ఞానార్థ దర్శినే నమః (8-04-2013)

తత్వజ్ఞానము కొరకు తన దగ్గరకు చేరిన వారికి, దానిని అనుగ్రహించిన సాయికి నమస్కారం

Om shri sai tatvajñanartha darsine namaha..

One who bestows the everlasting knowledge to those who approach him sincerely for the same. salute to sai Bhagavan

416. ఓం శ్రీ సాయి తత్వమస్యాది లక్షితాయ నమః (9-04-2013)

తత్వమసి అను వాక్యమునకు లక్ష్యమైన సాయికి నమస్కారం

Om shri sai tatvamasyadi laksitaya namaha..

One who is viewing (=aiming) at 'tatvamasi'. salute to sai Bhagavan

417. ఓం శ్రీ సాయి తత్వవిదే నమః (10-04-2013)

తత్వమును బాగా తెలిసిన సాయికి నమస్కారం

Om shri sai tatvavide namaha..

One who is the noble knower of philosophy. salute to sai Bhagavan

418. ఓం శ్రీ సాయి తత్వమూర్తయే నమః (11-04-2013)

తత్వరూపుడైన సాయికి నమస్కారం

Om shri sai tatvamurtaye namaha..

One who is the personification of philosophy. salute to sai Bhagavan

419. ఓం శ్రీ సాయి తంద్రాలస్య వివర్జితాయ నమః (12-04-2013)

బలహీనత మరియూ బద్ధకములనువదిలిన సాయికి నమస్కారం

Om shri sai tandralasyavivarjitaya namaha..

One who has eschewed lassitude & laziness. salute to sai Bhagavan

420.ఓం శ్రీ సాయి తత్వమాల ధరాయ నమః (13-04-2013)

కనిపించే ప్రపంచము, ఆత్మ ఒకరే అని తెలియచేసే నిర్వివాదమైన సత్యాన్ని –తత్వాన్ని- మాలగా ధరించిన

సాయికి నమస్కారంOm shri sai tatvamaladharaya namaha..

One who has worn the garland made up of the great undisputed (not called in question.)Truth that is the world & everlasting supreme are one and the same. salute to sai Bhagavan

421. ఓం శ్రీ సాయి తత్వసార విశారదాయ నమః (14-04-2013)

తత్వసారమును బాగా తెలుసుకొన్న సాయికి నమస్కారం

Om shri sai tatvasara visaradaya namaha..

One who is versed in knowledge of eternal truth. salute to sai Bhagavan

422. ఓం శ్రీ సాయి తర్జితాంతక దూతాయ నమః (15-04-2013)

యమ దూతలను బెదిరించే (అనగా మరణ భయం తొలగించే) సాయికి నమస్కారం

Om shri sai tarjitantaka dutaya namaha..

One who has frightened the messengers of lord yama. salute to sai Bhagavan

423. ఓం శ్రీ సాయి తమసః పరాయ నమః (16-04-2013)

తమస్సు అను నరకమును దాటించు సాయికి నమస్కారం

(తమస్సు అనునది ఒక నరకము. ఇది మహారౌరవ సమాన విస్తీర్ణమును, శీతస్వభావమును, అంధకారబంధురమై ఉంటుంది)

Om shri sai tamasaha paraya amaha..

one who is destitute of "tamasa "(A division of NARAKA). salute to sai Bhagavan

424. ఓం శ్రీ సాయి తాత్యగణపతి ప్రేష్టాయ నమః (17-04-2013)

తాత్యగణపతిపై అతిప్రేమతో ఉండే సాయికి నమస్కారం

Om shri sai tatyaganApati presThaya namaha..

One who is over affectionateof tatya ganapati. salute to sai Bhagavan

425. ఓం శ్రీ సాయి తాత్య నూల్ కర్ గతి ప్రదాయ నమః (18-04-2013)

తాత్య నూల్ కర్ కు మోక్షమును అనుగ్రహించిన సాయికి నమస్కారం

Om shri sai tatyanulkargatipradaya namaha..

One who has emancipationed (=liberated) tatya noolkar. salute to sai Bhagavan

426. ఓం శ్రీ సాయి తారక బ్రహ్మ నామ్నే నమః (19-04-2013)

తారకబ్రహ్మ మంత్ర నామముతో పిలువబడు సాయికి నమస్కారము.

"ఓం రామాయనమః" అను ఆఱు అక్షరముల మంత్రమును తారకబ్రహ్మ మంత్రమని కొందరు, "ఓం శ్రీరామరామ" అనునదే తారకమని మరికొందరు అందురు.

Om shri sai taraka brahma namne namaha..

One who has the name of Taraka brahma . salute to sai Bhagavan

427. ఓం శ్రీ సాయి తమోరజో వివర్జితాయ నమః (20-04-2013)

తమస్సు, రజస్సు అను గుణములను విడిచిన సాయికి నమస్కారము.

Om shri sai tamorajovivarjitaya namaha..

One who has eschewed tamo rajo guna. salute to sai Bhagavan

428. ఓం శ్రీ సాయి తామరస దళాక్షాయ నమః (21-04-2013)

తామరపువ్వు వంటి కన్నులు కలిగిన సాయికి నమస్కారము

Om shri sai tamarasadalaksaya namaha..

One who is a lotus leaf eyed. salute to sai Bhagavan

429. ఓం శ్రీ సాయి తారాబాయ్యా సురక్షాయ నమః (22-04-2013)

తారాబాయిని రక్షించిన సాయికి నమస్కారము

Om shri sai tarabayya suraksaya namaha..

One who has defended tarabai. salute to sai Bhagavan

430. ఓం శ్రీ సాయి తిలక్ పూజితాంఘ్రయే నమః (23-04-2013)

బాల గంగాధర తిలక్ పూజించిన పాదములు కల సాయికి నమస్కారము

Om shri sai tilakapujitanghraye namaha..

One whose lotus feet are adored by bal gangadhar tilak. salute to sai Bhagavan

431. ఓం శ్రీ సాయి తిర్యగ్జంతు గతి ప్రదాయ నమః (24-04-2013)

అడ్డముగా పోవు తిర్యక్ జంతువులకు మోక్షము ప్రసాదించిన సాయికి నమస్కారము

Om shri sai tiryagjantu gatipradaya namaha..

One who has given salvation to the animals of Moving crookedly .salute to sai Bhagavan

432. ఓం శ్రీ సాయి తీర్థ కృత నివాసాయ నమః (25-04-2013)

శిరిడిని ఒక తీర్థ ప్రదేశముగా చేసిన సాయికి నమస్కారము

Om shri sai tirthakruta nivasaya namaha..

One who by habitation in shirdi has made it as piligrimage(=sacred place). salute to sai Bhagavan

433. ఓం శ్రీ సాయి తీర్థ పాదాయ నమః (26-04-2013)

మిక్కిలి పవిత్రములైన పాదములు గల సాయికి నమస్కారము

Om shri sai tirtha padaya namaha..

One whose lotus feet are immoderately consecrated (=sacred.)salute to sai Bhagavan

434. ఓం శ్రీ సాయి తీవ్ర భక్తి నరసింహాది భక్తాళి భూర్యనుగ్రహాయ నమః (27-04-2013)

నరసింహుడు మొదలైన అత్యధిక భక్తులకు ఆత్మ విద్యను అనుగ్రహించిన సాయికి నమస్కారము

Om shri sai tivra bhakti nrusimhadiBhaktali bhuryanugrahaya namaha..

One who has bestowed the benefits (atmavidya) on narasimha& other devotees. salute to sai Bhagavan

435. ఓం శ్రీ సాయి తీవ్ర ప్రేమ విరాగాప్త వేంకటేశ కృపానిధయే నమః (28-04-2013)

భౌతిక విషయములందు అపేక్ష లేని వేంకటేశుడను భక్తునిపై దయ చూపించిన సాయికి నమస్కారము

Om shri sai tivra premaviragapta venkatesa Krupanidhaye namaha..

One who is unselfished in materialistic objects by the blessings of venkatesa the mine of compassion. . salute to sai Bhagavan

436. ఓం శ్రీ సాయి తుల్య ప్రియా ప్రియాయ నమః (29-04-2013)

తనను ద్వేషించే వారియందు, ప్రేమించే వారియందు సమానమైన ప్రేమను చూపించిన సాయికి నమస్కారము

Om shri sai tulyapriyapriyaya namaha..

One who manages equally both who loves him or hates him. salute to sai Bhagavan.

437. ఓం శ్రీ సాయి తుల్య నిందాత్మ సంస్తుతయే నమః (30-04-2013)

నిందించినా, ప్రేమించినా సమానంగా భావించిన సాయికి నమస్కారము

Om shri sai tulya nindatma samstutaye namaha..

One who is indifferent to either praisings or blamings. salute to sai Bhagavan

438. *ఓం శ్రీ సాయి తుల్యాధిక విహీనాయ నమః (*01-05-2013)

తనతో సమానమైన వారు మరెవరూ లేని సాయికి నమస్కారము

Om shri sai tulyadhika vihinaya namaha..

One who has got none who can be compared (represent as similar, liken) with 'him'. salute to sai Bhagavan

439. *ఓం శ్రీ సాయి తుష్ట సజ్జన వృత్తాయ నమః* (02-05-2013)

తృప్తి పొందిన మంచివారు తన చుట్టూ ఉండే సాయికి నమస్కారము

shri saitusTa sajjana vrutaya namaha.

One who is surrounded by happy and moral. salute to sai Bhagavan

440. *ఓం శ్రీ సాయి తృప్తాత్మనే నమః* (03-05-2013)

ఆత్మ తృప్తి కలిగిన సాయికి నమస్కారము

Om shri sai truptatmane namaha..

One who is self satisfied. salute to sai Bhagavan

441. *ఓం శ్రీ సాయి తృషా హీనాయ నమః* (04-05-2013)

కోరికలు లేని సాయికి నమస్కారము

Om shri sai trusahinaya namaha..

One who is devoid of eagerness . salute to sai Bhagavan

442. *ఓం శ్రీ సాయి తృణీ కృత జగద్వసవే నమః (*05-05-2013)

భౌతిక ప్రపంచాన్ని గడ్డిపరకతో సమానంగా చూసిన సాయికి నమస్కారము

Om shri sai truni kruta jagadvasave namaha..

one who has contempted this materialistic world as worthless grass. salute to sai Bhagavan

443. ఓం శ్రీ సాయి తైలీ కృత జల పూర్ణ దీప సంజ్వలితాయ నమః (06-05-2013)

నీటితో కలిసిన నూనెతో దీపములను వెలిగించిన సాయికి నమస్కారము

om shri saitailikruta jalapurnAdipa sajvalitalayaya Namaha..

One who has iluminated the lamp with oily water. salute to sai Bhagavan

444. *ఓం శ్రీ సాయి త్రికాలజ్ఞాయ నమః (*07-05-2013)

భూత, భవిష్యత్, వర్తమానములు బాగా తెలిసిన సాయికి నమస్కారము

Om shri sai trikalajῆaya namaha..

One who is an omniscient.(knowing all things) salute to sai Bhagavan

445. ఓం శ్రీ సాయి త్రైమూర్తయే నమః (08-05-2013)

బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైన సాయికి నమస్కారము

Om shri sai trimurtaye namaha..

One who is an personification of trinity. salute to sai Bhagavan

446 ఓం శ్రీ సాయి త్రిగుణాతీతాయ నమః (09-05-2013)

సత్వము , రజస్సు, తమస్సు అను మూడు గుణములకు అతీతుడైన సాయికి నమస్కారము

Om shri sai trigunatitaya namaha..

One who is farther than three attributes. salute to sai Bhagavan

447. ఓం శ్రీ సాయి త్రియామ యోగ నిస్థాత్మ దశదిగ్భక్త పాలకాయనమః (10-05-2013)

అన్ని దిక్కులలోని భక్తులను తన యోగ శక్తులచే రక్షించే సాయికి నమస్కారము

om shri sai triyama yoga nisThatma dasadigbhakta palakaya namaha..

One who defends devotees at all corners by yogic power. salute to sai Bhagavan

448. ఓం శ్రీ సాయిత్రివర్గ మోక్ష సంధాత్రే నమః (11-05-2013)

సత్త్వరజస్తమములను మూడు వర్గములకు చెందిన వారికి మోక్షాన్ని అనుగ్రహించే సాయికి నమస్కారము

Om shri sai trivarga moksA sandhatre namaha..

One who grants salvation to the all people belonging To 'three categories'. salute to sai Bhagavan

449. ఓం శ్రీ సాయి త్రిపుటి రహిత స్థితయే నమః (12-05-2013)

త్రిపుటి లేని స్థితిలో ఉన్న సాయికి నమస్కారము

(త్రిపుటి=1. జ్ఞాత2. జ్ఞానము3. జ్ఞేయము(అ.)1. కర్త2. కారణము3. కార్యము(ఇ.)1. దృష్టము2. దర్శనము3. దృశ్యము)

Om shri sai triputirahita sthitaye namaha..

One who manages himself without triputi. salute to sai Bhagavan

450. ఓం శ్రీ సాయి త్రిలోక స్వేచ్ఛా సంచారిణే నమః (13-05-2013)

మూడు లోకములలోను స్వేచ్ఛగా సంచరించే సాయికి నమస్కారము

Om shri sai triloka sweccha sancarinE namaha..

One who rambles in all three universes at his will. salute to sai Bhagavan

451. ఓం శ్రీ సాయి త్రైలోక్య తిమిరాపహారాయ నమః (14-05-2013)

మూడు లోకములలోని అంధకారమును అపహరించే సాయికి నమస్కారము

Om shri sai trailokya timirapahaya namaha..

One who put on end to the darkness of three universes. salute to sai Bhagavan

452. ఓం శ్రీ సాయి త్యక్త కర్మ ఫల సంగాయ నమః (15-05-2013)

కర్మఫల సంగాన్ని విడిచిపెట్టిన సాయికి నమస్కారము

Om shri sai tyakta karmaphAlasangaya namaha..

One who is not moved by fruits of actions. salute to sai Bhagavan

453. ఓం శ్రీ సాయి త్యక్త భోగ సదా సుఖినే నమః (16-05-2013)

లౌకిక భోగాలను విడిచి పెట్టి ఎప్పుడూ సుఖంగా ఉండే సాయికి నమస్కారము

Om shri sai tyaktabhoga sadasukhine namaha..

One who is always in bliss by aschewing worldly comforts. salute to sai Bhagavan

454. ఓం శ్రీ సాయి త్యక్త దేహాత్మ బుద్ధయే నమః (17-05-2013)

దేహమే ఆత్మ అను సిద్ధాంతమును అంగీకరించని సాయికి నమస్కారము

Om shri sai tyaktadehatma buddhaye namaha..

One who has eschewed the concept of body is the soul. salute to sai Bhagavan

455. ఓం శ్రీ సాయి త్యక్త సర్వ పరిగ్రహాయ నమః (18-05-2013)

సర్వ పరివారాలను విడిచిపెట్టిన జనసమూహాలు కలిగిన సాయికి నమస్కారము

Om shri sai tyaktasarvaparigrahaya namaha..

One who is encircled by people who have left all worldly matters. salute to sai Bhagavan

456. ఓం శ్రీ సాయి మాయామయం మహిమ్నే సదా సర్వం స్వే స్థితాయ నమః (19-05-2013)

మాయా మయమైన అన్ని భౌతిక ఆకర్షణలు విడిచి సదా బ్రహ్మానంద స్థితిలో ఉండే సాయికి నమస్కారము .

Om shri sai tyaktva mayamayam Mahimne sada sarvam sve sthitaya namaha..

One who is always in state of beatitude by

deserting all illusionary worldly matters. salute to sai Bhagavan

457. ఓం శ్రీ సాయి దండ ధృతే నమః (20-05-2013)

బెత్తమును చేతిలో ధరించే సాయికి నమస్కారము

Om shri sai dandAdhrute namaha..

One who carries truncheon in his hand. salute to sai Bhagavan

458. ఓం శ్రీ సాయి దండనార్హం దుష్ట వృత్తేర్నివర్తకాయ నమః (21-05-2013)

దుష్టుడిని కాకుండా , అతనిలోని దుష్ట వృత్తిని శిక్షించే సాయికి నమస్కారము

Om shri sai dandAnarhanam dusTa vrutternivartakaya namaha..

One who transmutes punishable evil agents from worst to good. salute to sai Bhagavan

459. ఓం శ్రీ సాయి దంభ దర్పాతి దూరాయ నమః (22-05-2013)

కపటము మరియు గర్వములకు దూరంగా ఉండే సాయికి నమస్కారము

Om shri sai dambha darpatiduraya namaha..

One who is away from Fraud & haughtiness;. salute to sai Bhagavan

460. ఓం శ్రీ సాయి దక్షిణా మూర్తయే నమః (23-05-2013)

దక్షిణామూర్తి స్వరూపమైన సాయికి నమస్కారము

Om shri sai dakslnAmurtaye namaha..

One who is an imbodiment of lord dakshinamurthy. salute to sai Bhagavan

461. ఓం శ్రీ సాయి దక్షిణాదీన కర్తృభ్యో దశధా ప్రతిదాయకాయ నమః (24-05-2013)

తనకు దక్షిణలిచ్చినవారికి పదింతలు ఎక్కువ ఇచ్చే సాయికి నమస్కారము

Om shri sai dakslnadana kartrubhyo Dasadhaprati dayakaya namaha..

One who confers ten times of dakshina received by him. salute to sai Bhagavan

462. ఓం శ్రీ సాయి దక్షిణా ప్రార్థనా ద్వార శుభకృత్తత్వ బోధకాయ నమః (25-05-2013)

దక్షిణలు మరియూ ప్రార్థనలద్వార భక్తులకు శుభాన్ని తెలియచేసే సాయికి నమస్కారము

Om shri sai dakslnaprarthanadvara bodhakaya namaha..

one who taught that propitious things will occur by paying dakshina to him. salute to sai Bhagavan

463. ఓం శ్రీ సాయి దయాపరాయ నమః (26-05-2013)

అపారమైన దయ కలిగిన సాయికి నమస్కారము.

Om shri sai dayaparaya namaha..

One who is very sympathetic.. salute to sai Bhagavan

464. ఓం శ్రీ సాయి దయా సింధవే నమః (27-05-2013)

దయకు సముద్రమైన సాయికి నమస్కారము

Om shri sai dayasindhave namaha..

One who is an ocean of commiseration. salute to sai Bhagavan

465. ఓం శ్రీ సాయి దత్తాత్రేయాయ నమః (28-05-2013)

దత్తాత్రేయ స్వరూపమైన సాయికి నమస్కారము

Om shri sai dattatreyaya namaha..

One who is god dattatreya. salute to sai Bhagavan

466. ఓం శ్రీ సాయి దరిద్రోయం ధనీవేతి భేదాచార వివర్జితాయ నమః (29-05-2013)

దరిద్రుడని, ధనికుడని భేదములను విడిచిపెట్టిన సాయికి నమస్కారము

Om shri sai daridroyam dhaniveti bhedacara vivarjitaaya namaha

one who has given up the differentiation between poor & rich. salute to sai Bhagavan

467. *ఓం శ్రీ సాయి దహరాకాశ భానవే నమః* (30-05-2013)

దహరాకాశములో సూర్యునిలా ప్రకాశించే సాయికి నమస్కారము.(దహరము=హృదయము)

Om shri sai daharakas´abhanave namaha..

One who is the sun in invincible sky. (=the cavity of the heart) salute to sai Bhagavan

468. *ఓం శ్రీ సాయి దగ్ధ హస్తార్భక వనాయ నమః* (31-05-2013)

బాలుడిని రక్షించుట కొరకు చేతులు కాల్చుకొన్న సాయికి నమస్కారము.

Om shri sai dagdha hastarbhakavanaya namaha..

One who has scorched his hand in order to protect the child. salute to sai Bhagavan

469. *ఓం శ్రీ సాయి దారిద్ర్య దుఖః భీతిఘ్నాయ నమః* (01-06-2013)

దారిద్ర్యము, దుఃఖము, భయము మొదలైన వాటిని పోగొట్టే సాయికి నమస్కారము.

Om shri sai daridrya duKha bhitighñaya namaha..

One who destroys penury, affliction & dismay. salute to sai Bhagavan

470. *ఓం శ్రీ సాయి దామోదర వరప్రదాయినే నమః (02-06-2013)*

దామోదరుడిని దయతో చూసిన సాయికి నమస్కారము.

Om shri sai damodara varapradaya namaha..

One who blessed damodara rasne. salute to sai Bhagavan

471. *ఓం శ్రీ సాయి దాన శౌండాయ నమః (03-06-2013)*

దానము చేయుటలో నేర్పరియైన సాయికి నమస్కారము.

Om shri sai danas´ounDaya namaha..

One who is expert in doing generosity (=charity) salute to sai Bhagavan

472. *ఓం శ్రీ సాయి దాంతాయ నమః (*04-06-2013)

తపఃక్లేశము నోర్చు గుణము,బాహ్యేంద్రియ నిగ్రహముకలిగిన సాయికి నమస్కారము.

Om shri sai dantaya namaha..

One who is an embodiment of Self command, repression of the passions. salute to sai Bhagavan

473. *ఓం శ్రీ సాయి దానైఃచాన్యాన్ వశం నయతే నమః (*04-06-2013)

దాతృత్వము, త్యాగము మొదలైన గుణములద్వారా ప్రజలను వశపరచుకొన్న సాయికి నమస్కారము

Om shri sai danaiCa anyan vasam nayate namaha..

one who takes control of people by doing beneficence . salute to sai Bhagavan

474. Om shri sai danamargaskhalatpada nanaCandorkaravanaya namaha..

One who has directed nanasaheb chandorkar to step or walk on the path of beneficence. salute to sai Bhagavan

ఓం శ్రీ సాయి దానమార్గ స్ఖలత్ పాద నానా చందోర్కరవనాయ నమః (05-06-2013)

నానా చందోర్కర్ ను దాన మార్గములో నడువమని సూచించిన (రక్షించిన) సాయికి నమస్కారము

475. ఓం శ్రీ సాయి దివ్యజ్ఞాన ప్రదాయ నమః (07-06-2013)

అసాధారణమైన జ్ఞానమును భక్తులకు ప్రసాదించు సాయికి నమస్కారము

Om shri sai divyajñanapradaya namaha..One who is bestower of supernatural knowledge. salute to sai Bhagavan

476. *ఓం శ్రీ సాయి దివ్య మంగళ విగ్రహాయ నమః* (08-06-2013)

దివ్య మంగళ స్వరూపము కలిగిన సాయికి నమస్కారము

Om shri sai divyamangalavigrahaya namaha..

One who is personification of divine bliss. salute to sai Bhagavan

477. ఓం శ్రీ సాయి దీన దయా పరాయ నమః (09-06-2013)

దీనులయెడ దయ కలిగిన సాయికి నమస్కారము

Om shri sai dina dayaparaya namaha..

One who is sympathetictowards afflicted. salute to sai Bhagavan

478. ఓం శ్రీ సాయి దీర్ఘ దృశే నమః (10-06-2013)

దూర దృష్టి కలిగిన సాయికి నమస్కారము

Om shri sai dirghadrus´e namaha..

One who has sagaciousness. salute to sai Bhagavan

479. *ఓం శ్రీ సాయి దీన వత్సలాయ నమః* (11-06-2013)

దీనులయెడ వాత్సల్యము కలిగిన సాయికి నమస్కారము

Om shri sai dinavatsalaya namaha..

One who is affectionate towards afflicted. salute to sai Bhagavan

480. *ఓం శ్రీ సాయి దుష్టానాం దమనే శక్తాయ నమః* (12-06-2013)

దుష్టులను శిక్షించుటలో శక్తి కలిగిన సాయికి నమస్కారము

om shri sai dusTanaam damane saktaya namaha

One who is powerful in subduing evil people. salute to sai Bhagavan

481. ఓం శ్రీ సాయి దురాధర్ష తపోబలాయ నమః (13-06-2013)

తిరస్కరింపఁదగని(జయించుటకు వీలులేని గొప్పదైన) తపోబలము కలిగిన సాయికి నమస్కారము

Om shri sai duradarsA tapobalaya namaha..

One whose power of penance cannot be vanquished . salute to sai Bhagavan

482. ఓం శ్రీ సాయి దుర్భిక్షోపి అన్నదాత్రే నమః (14-06-2013)

కరువు సమయములో కూడా అన్నదానము చేసిన సాయికి నమస్కారము

Om shri sai durbhiksopyannadatre namaha..

One who feeds even during the famine. (=general scarcity of food, dearth.)salute to sai Bhagavan

483. ఓం శ్రీ సాయి దురదృష్ట వినాశకృతే నమః (15-06-2013)

దురదృష్టములను నశింపచేసే సాయికి నమస్కారము

Om shri sai duradrusTa vinasakrute namaha..

One who destroys mischances. salute to sai Bhagavan

484. ఓం శ్రీ సాయి దుఃఖశోక భయ ద్వేష మోహాది అశుభ నాశకాయ నమః (17-06-2013)

దుఃఖము, శోకము, భయము, ద్వేషము, మోహము మొదలైన అశుభములను నశింపచేసే సాయికి నమస్కారము

Om shri sai duKha soka bhaya dvesA mohadi asubha Nasakaya namaha..

One who demolish s sorrows,agonies, fear,hatredness, passion& such other evils. salute to sai Bhagavan

485. ఓం శ్రీ సాయి దుష్ట నిగ్రహ శిష్టానుగ్రహ మహావతారాయ నమః (18-06-2013)

దుష్టులను శిక్షించి, మంచివారిని రక్షించే గొప్ప రూపము కలిగిన సాయికి నమస్కారము

Om sree saayi dusTanigraha sisTanugraharupaMahavrataya namaha..

One who has taken asseverate to control evil & to protect righteous people. salute to sai Bhagavan

486. ఓం శ్రీ సాయి దుష్ట మూర్ఖ జడాది నామ ప్రకాశ స్వరూపవతే నమః (19-06-2013)

దుష్టుడు, మూర్ఖుడు, చేతనములేని జడుడు అను పేర్లతో ప్రకాశించే సాయికి నమస్కారము ·

Om shri sai dusTa murkha jadadi nama prakasa Svarupavate namaha..

One who is brighten inspite of being called as insane,stupid and inanimate. salute to sai Bhagavan

487. ఓం శ్రీ సాయి దుష్ట జంతు పరిత్రాతే నమః (20-06-2013)

క్రూర జంతువులను కూడా దయతో చూసే సాయికి నమస్కారము

Om shri sai dusTajantu paritratre namaha..

One who takes care of savage (wild) animals. salute to sai Bhagavan

488. ఓం శ్రీ సాయి దూరవర్తి సమస్త దృశే నమః (21-06-2013)

దూర దృష్టితో అన్ని విషయాలను చూసే సాయికి నమస్కారము

Om shri sai duravarti samastadruse namaha

One who being sagacious, will visualise all future occurrences. salute to sai Bhagavan

489. ఓం శ్రీ సాయి దృశ్యం నశ్యం న విశ్వస్యమితి ప్రబోధకాయ నమః (22-06-2013)

కనిపించే ప్రతిదీ నశించుతుందని ప్రబోధించిన సాయికి నమస్కారము

Om shri sai drusyam nasyam na viswasyamiti buddhi Prabodhakaya namaha..

One who has taught that visions will abate, but not faith. salute to sai Bhagavan

490. ఓం శ్రీ సాయి దృశ్యం సర్వం హి చైతన్యం ఇత్యానంద ప్రతిష్ఠాయ నమః (23-06-2013)

కనిపించే ప్రతి దాంట్లోను చైతన్యము , ఆనందము కలదని ప్రబోధించిన సాయికి నమస్కారము

Om shri sai drusyam sarvam hi caitanyamityananda PratisThaya namaha

one who is present in all visible sentients (=having the faculty of sensation & perception) as an eternal bliss. salute to sai Bhagavan

491· ఓం శ్రీ సాయి దేహే విగళితాశాయ నమః (24-06-2013)

శరీరముపై ఎటువంటి మోహములేని సాయికి నమస్కారము

Om shri sai dehe vigalitasaya namaha..

One who has no feeling for body. salute to sai Bhagavan

492. ఓం శ్రీ సాయి దేహాయ త్రాతం అన్న భుజాయ నమః (25-06-2013)

దేహమును రక్షించుట కొరకు అన్నమును భుజించిన సాయికి నమస్కారము

Om shri sai dehayatrartham annabhuje namaha..

One who consumes food to maintain body for this journey of life. salute to sai Bhagavan

493. ఓం శ్రీ సాయి దేహో గేహః తతో మాంతు నిన్యే గురురితీరకాయ నమః (26-06-2013)

ఈ శరీరమును మొదట ఆత్మ నివాస స్థానముగా తలచి , తరువాత ఇతర పనులు చేయించాలని గురువుచే చెప్పబడిన సాయికి నమస్కారము

Om shri sai deho gehah tatO mantu ninye Gururitirakaya namaha

who has been instructed by his guru to ponderthe body as the habitation for the soul & to perform the duties. . salute to sai Bhagavan

494. ఓం శ్రీ సాయి దేహాత్మ బుద్ధి హీనాయ నమః (27-06-2013)

దేహము బుద్ధి కాదని తెలిసిన (ప్రబోధించిన) సాయికి నమస్కారము

Om shri sai dehatma buddhihinaya namaha..

One who has grasped that body is not the soul. salute to sai Bhagavan

495. ఓం శ్రీ సాయి దేహమోహాయ ప్రభంజనాయ నమః (28-06-2013)

శరీరముపై మోహమును వాయువులా చెదరగొట్టే సాయికి నమస్కారము

Om shri sai dehamoha prabhanjanaya namaha..

One who has subdued the affection & passion for the body. salute to sai Bhagavan

496. ఓం శ్రీ సాయి దేహో దేవాలయ తస్మిన్ దేవం పశ్యేత్ ఇతి ఉదీరయతే నమః (29-06-2013)

దేహము దేవాలయము వంటిది. అందులో దైవాన్ని చూడండని ప్రబోధించిన సాయికి నమస్కారము

Om shri sai deho devalaya tasmin devam pasyetitiUdirayate namaha..

One who has promulgated that this body is temple & to visualise almighty there only. . salute to sai Bhagavan

497. ఓం శ్రీ సాయి దైవీ సంపత్ ప్రపూర్ణాయ నమః (30-06-2013)

దైవ గుణాలతో శోభించే సాయికి నమస్కారము

Om shri sai daivi sampatprapurnaya namaha..

One who has complete blessings of supernatural(divine). . salute to sai Bhagavan

498. ఓం శ్రీ సాయి దేశోద్ధర సహాయ కృతే నమః (1-07-2013)

దేశ రక్షణలో సహాయపడిన సాయికి నమస్కారము

Om shri sai desoddhara sahayakrute namaha..

One who has helped for the rescue of the nation. salute to sai Bhagavan

499. ఓం శ్రీ సాయి ద్వంద్వ మోహ వినిర్ముక్తాయ నమః (2-07-2013)

సుఖ దుఃఖ ద్వంద్వములనుండి విముక్తి కలిగించే సాయికి నమస్కారము

Om shri sai dvandva moha vinirmuktaya namaha..

One who has freed himself by the emotion of pair of opposites such as joy-sorrow etc. . salute to sai Bhagavan

500.ఓం శ్రీ సాయి ద్వంద్వాతీత విమత్సరాయ నమః (3-07-2013)

1. గురులఘువు

2. మందతీక్ష్ణము

3. శీతోష్ణము

4. స్నిగ్ధ రూక్షము

5. శ్లక్ష్ణ ఖరము

6. సాంద్రద్రవము

7. మృదుకఠినము

8. స్థిరసరము

9. స్థూలసూక్ష్మము

10. పిచ్ఛిలవిశదము అను పది రకములైన ద్వంద్వ గుణములు లేని వాడై , ఈర్ష్య లేని వాడైన సాయికి నమస్కారము

Om shri sai dvandvatita vimatsaraya namaha..

One who is beyond ten types of duality & without jealousy. salute to sai Bhagavan

----